ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY

బాపట్ల జిల్లా వార్తలు

5 ఆదివారం 21 జనవరి 2024





మందు పిచికారి

తెగుళ్లతో.. దిగాలు

మిరప పంటపై తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు రకాల తెగుళ్లు మిరప పంటకు సోకడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. తెగుళ్లు అధికమవ్వడంతో ఎకరాకు రూ.50 వేల వరకు పురుగు మందులకే వెచ్చిస్తున్నారు. రైతుల ప్రయోజనాల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం.. వీటిలో 899 రకాల పురుగు మందులు అందుబాటులో ఉంచాం.. రైతులు అడిగిన నాలుగైదు గంటల్లోనే మందులు సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అమలు మాటలకే పరిమితం కావడంతో రైతులు బయట మార్కెట్లో అధిక ధరలకు తెచ్చుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి.



- మిర్చి పంటపై తెగుళ్ల ఉధృతి
- ఆర్బీకేల్లో అందుబాటులో లేని పురుగు మందులు
- మిరప రైతులకు తప్పని అవస్థలు
- తెగుళ్లు సోకిన మిరపకు మందులు సిఫార్సు లేదాయె
- ప్రైవేట్ వ్యాపారులపైనే ఆధారం
- అలంకారంగా రైతుల భరోసా కేంద్రాలు

తీవ్రతరమైన తెగుళ్ల బెడద..

పంట పూత, కాపు దశలో తెగుళ్ల బెడద మొదలైంది. చలితో పాటు మంచు ఎక్కువగా కురుస్తుండటంతో తెగుళ్ల తీవ్రత పెరిగింది. కొన్నిచోట్ల ఆకు ముడత, మచ్చ తెగుళ్ల వలన పంటలో ఎదుగుదల లేదు. ఆకులు రాలిపోయి, మొక్కలు ఎండి పోతున్నాయి. కాయలు కుళ్లి ఎండి రాలిపోతున్నాయి. నల్ల తామరతో పూత, కాయ దశలో వైరస్, నల్ల, పచ్చ, తెల్ల నల్లి సోకడంతో కాయ రాలిపోతోంది. కాయలు కుళ్లి ఎండి రాలిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.



వైరస్ సోకిన మిరప మొక్కలు

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

ఆర్బీకేలకు పురుగు మందులు సరఫరా చేయడాన్ని ప్రభుత్వం విస్మరించింది. 25 రకాల ఆర్గానిక్ మందులు, 178 రకాల సూక్ష్మ పోషకాలు, 899 రకాల పురుగు మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేటి వరకు ఒక్క రకం పురుగు మందు కూడా ఆర్బీకేలకు సరఫరా కాలేదు. ఏపీ సీడ్స్ కోరమాండల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులు అడిగిన నాలుగైదు గంటల్లోనే వీటిని సరఫరా చేస్తారని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం మన గ్రోమోర్ సెంటర్ల నుంచి ఆర్బీకేలకు పురుగు మందులు సరఫరా ఇంతవరకు చేపట్టలేదు. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒక్క ఆర్బీకేకి కూడా పురుగు మందులు సరఫరా కాలేదు. దీంతో రైతులు బయట మార్కెట్‌లో ఎక్కువ ధరలకు పురుగు మందులు కొనుగోలు చేస్తున్నారు. బయట బయో ఉత్పత్తుల పేరుతో నాసిరకం పురుగు మందులను విక్రయిస్తున్నారు. నాసిరకం పురుగు మందులు వినియోగించడం వలన తెగుళ్ల ఉధృతి తగ్గక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

మిరప సాగుపై ఆసక్తి..

మిరపకు నల్ల తామర, కొమ్మ ఎండు, నల్ల, తెల్ల, పచ్చ నల్లి, ఆకు ముడత, కాయకుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు సోకాయి. తెగుళ్ల ఉధృతి పెరగడంతో పూతతో పాటు కాయలు రాలిపోతున్నాయి. మొక్కలు ఎండిపోతు న్నాయి. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 1,89,770 ఎకరాల్లో మిరప సాగైంది. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 1,25,881 ఎకరాల్లో, బాపట్ల జిల్లాలో 25,337 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 38,550 ఎకరాల్లో మిరప సాగు చేశారు. మిరపకు మంచి ధర ఉండటంతో పంట సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. తేజ, బాడిగ, వండర్‌హాట్, చపాటా వంటి రకాలను ఎక్కువగా సాగు చేశారు. తెగుళ్లు ఒక్కసారిగా మిర్చిపై దాడి చేశాయి. అటు వర్షాభావం, ఇటు తెగుళ్ల నుంచి మిరపను కాపాడుకొనేందుకు రైతులు పడుతున్న కష్టాలు చెప్పనలవికావు.


అధికారుల సూచనలేవీ..?

తెగుళ్ల నివారణకు నిర్దిష్ట పురుగు మందులు లేకపోవడంతో ఇతర పంటలకు వాడే వాటినే మిరపకు వాడుతున్నారు. పంట యాజమాన్య పద్ధతులు, పురుగు మందులు వినియోగంపై రైతులకు అధికారులు సూచించక పోవడంతో ప్రైవేట్ కంపెనీలు లాభాల కోసం అనేక రకాల పురుగు మందులను సిఫార్సు చేస్తున్నాయి. వాటిని వాడి మరింతగా రైతులు నష్టపోతున్నారు పంట వేసిన మొదట్లో ఆకు ముడత వైరస్ వాహకంగా ఉండే తెల్లదోమ, ఆ తదుపరి నల్ల తామర, వైరస్ వలన దిగుబడి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్ల నివారణకు ఎన్ని పురుగు మందులు వాడినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. వాతావరణంలో మార్పులు వస్తే తెగుళ్లు తగ్గే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. తెగుళ్లు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడులూ తిరిగిరావన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

కొరవడిన వ్యవసాయ శాఖ నిఘా..

రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతున్నా, నాణ్యమైన పురుగు మందులు విక్రయిస్తున్నారా లేదా అనే దానిపై వ్యవసాయ శాఖ నిఘా కొరవడింది. ఆర్బీకేల్లో పురుగు మందులు అందుబాటులో లేనందున రైతులు ప్రైవేట్ దుకాణాలు, గ్రామల్లో దళారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి పెద్దఎత్తున మిరప సాగు చేశారు. బహిరంగ మార్కెట్‌లో విక్రయించే పురుగు మందులు పిచికారీ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. దీంతో రైతులు బయో పురుగు మందులపై దృష్టి సారించారు. బయో పురుగు మందులు ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాపారులు రైతులు కొనుగోలు చేస్తున్న మందులకు బిల్లులు కూడా ఇవ్వడంలేదు. ఇంత జరుగుతున్నా వ్యవసాయం శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్బీకేల ద్వారా పురుగు మందులు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నా వారి మొర ఆలకించే వారే కరువయ్యారు. తెగుళ్లతో దిగుబడులు భారీగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్లు, వర్షాభావం, అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడని ఉత్కంఠ



- చీరాల, పర్చూరు వైసీపీలో అసమ్మతి పోరు
- రేపు చీరాలలో వైసీపీ సాధికార బస్సు యాత్ర
- యాత్ర విజయవంతానికి వెంకటేష్ ప్రత్యేక కార్యాచరణ
- విఫలం చేసేందుకు కొందరు అసమ్మతివాదుల యత్నం..!

చీరాల, జనవరి 20: వైసీపీలో అభ్యర్థుల ప్రకటన కసరత్తు మూడగులు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉందని విపక్షాలతో పాటు ఆ పార్టీలోని పలువురు నేతలు అంటు న్నారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అద్దంకి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చీరాల, పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఎవరనే విషయంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చీరాల, పర్చూరు నియోజకవర్గాల ఇన్‌చార్జులు కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్‌లకు వారి నియోజకవర్గాల్లో అసమ్మతి పోరు తప్పటం లేదు. దీంతో పార్టీశ్రేణులు గందరగోళానికి గురవుతున్నామని అంటున్నారు. ఈ క్ర మంలో రేపు చీరాల నియోజకవర్గంలో జరగనున్న వైసీపీ సాధికార బస్సు యాత్ర విజయవంతానికి వెంకటేష్ ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తుండగా, విఫలం చేసేందుకు అసమ్మతివాదులు ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ వర్గీయు లతో పాటు ఇతర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల తుఫాన్ నేపథ్యంలో జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌ను ఎమ్మెల్యే బలరాం కలిసిన సందర్భంలో వెంకటేష్ ఆరోగ్యం ఎలా ఉంది. త్వరగా కోలు కోవాలని చెప్తూ అసరమైతే వీల్‌చైర్లో అయినా జనాల్లో ఉండాలని చెప్పారు. దీంతో వైసీపీ చీరాల నియోజకవర్గ అభ్యర్థి వెంకటేష్ అని చెప్పకనే చెప్పిన ట్లయిందని, అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని తమ అభ్యర్థి వెంకటేష్ అని వారి వర్గీయులు ఘంటా పథంగా చెప్తు న్నారు. ఎమ్మెల్యే బలరాం, వెంకటేష్‌లు కూడా అదే విషయాన్ని ధృవ పరుస్తూ ప్రకటనలు చేశారు. వీటన్నింటికన్నా ముందు రామాపురంలో జరిగిన ఓ సమావేశంలో పార్టీ ముఖ్యులు కూడా అభ్యర్థి వెంకటేష్ అని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో వెంకటేష్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. అదే తమ గెలుపునకు మలుపు అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో బలరాం, వెంకటేష్‌లతో కలసి ప్రయాణం చేసిన డాక్టర్ పాలేటి రామారావు ఈసారి ఎన్నికల్లో తాను ఏదో ఒక పార్టీ నుంచి పోటీలో ఉంటానని చెప్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వర్గంలో కొందరు ఎమ్మెల్యే బలరాం, వెంకటేష్‌లకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. పరిస్థితులు మారితే ఆమంచి చీరాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసే అవకాశం లేకపోలేదని వారు చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించే విషయంలో అప్పట్లో మాజీ మంత్రి బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు ఆమంచినే పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా అధిష్ఠానం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి ఆమంచికి అసమ్మతి బెడద కొనసాగుతూనే ఉంది. ఆక్రమార్జన ఆధిపత్య పోరులో క్యాడర్ మధ్య ఒకటి రెండు ఘర్షణలు కూడా జరిగాయి. కొందరు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఎపిసోడ్‌లో అధిష్ఠానం ఒకింత ఆమంచి వైపే మొగ్గింది. ఇప్పటికి వైసీపీ అధిష్ఠానం నాలుగు జాబితాలు విడుదల చేసింది. వాటిలో ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు లేకపోవటంపై రాజకీయ పండితులతో పాటు తటస్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అటెన్షన్





ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యంత కీలకమైన ఓటరు జాబితా తుది ప్రచురణ సోమవారం విడుదల కానుంది. దీంతో అటు రాజకీయ పార్టీల్లో ఓట్ల గోల్‌మాల్ జరిగిందేమోనన్న ఆందోళన నెలకొని ఉంటే, ఇటు యంత్రాంగంలో మాత్రం జాబితా పారదర్శకంగా లేకపోతే ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేస్తుందేమోనన్న ఒత్తిడిలో ఉన్నారు. ఇక తుది ప్రచురణపై సామాన్య ఓటరుకు కూడా అంతోఇంతో ఆసక్తి ఉంది. తన ఓటు ఫైనల్ జాబితాలో ఉంచారా లేక ఎవరైనా కుట్రచేసి తొలగించారా అనే మీమాంసలో సగటు ఓటరు ఉన్నాడు. అన్నింటికన్నా మించి 2024లో ఆయా పార్టీల అభ్యర్థుల జాతకాన్ని నిర్ణయించే తుది ఓటరు జాబితా ఇదే. దీంతో అన్ని పక్షాలు తుది ప్రచురణపై దృష్టి సారించాయి.

- రేపు ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల
- అటు రాజకీయపార్టీలు, ఇటు యంత్రాంగంలో ఆందోళన
- ఈ జాబితాతోనే ఎన్నికలు
- కొత్త ఓటు నమోదుకు వెసులుబాటు.. ఇక మార్పులు చేర్పులకు నో చాన్స్

బాపట్ల, జనవరి20(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా తుది ప్రచురణ సోమవారం విడుదలవుతుండడంతో సవరణ ప్రక్రియలో భాగస్వాములైన యంత్రాంగంలో టెన్షన్ నెలకొని ఉంది. రాజకీయ పార్టీలు తుది జాబితాపై డేగకన్ను వేసి ఉండడంతో ఏవైనా తప్పులు దొర్లితే ఎన్నికల కమిషన్ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కనబడుతోంది. వాస్తవానికి జనవరి 5న ఫైనల్ జాబితా విడుదలవ్వాల్సి ఉండగా, మెరుగైన జాబితా కోసమే ఈసీ గడువును పెంచింది. ఇంత సమయం తీసుకున్న తర్వాత కూడా జాబితాలో తప్పులు కనబడ్డాయంటే చివరికి అది తమ మెడకు చుట్టుకుంటుందేమోనన్న ఒత్తిడి యంత్రాంగంలో స్పష్టంగా కనబడుతోంది. ఇక రాజకీయ పార్టీల నాయకులది మరో టెన్షన్. తమ అనుకూలుర ఓట్లు తీసేయడానికి ప్రత్యర్థి పార్టీ కుట్ర చేసిందేమోనన్న అనుమానం వారిలో ఉంది. పాలకపార్టీ ఫాం7లను దుర్వినియోగం చేసే కుట్రకు తెరలేపిన సంగతి తెలిసిందే. చాలాచోట్ల ఆ కుట్రలను ఛేదించినా పర్చూరు, గుంటూరు పట్టణంలోని నియోజకవర్గాల్లో ఇబ్బడిముబ్బడిగా ఫాం7లను దరఖాస్తు చేసి మొత్తం ప్రక్రియనే అపహాస్యం చేసే దుస్సాహసానికి అధికార పార్టీ పూనుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాలతో పాటు, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల తుది జాబితా ప్రచురణపై నేతల్లో ఆసక్తి నెలకొని ఉంది.

టీడీపీ అప్రమత్తం..

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో ఉన్న టీడీపీ శ్రేణులను పార్టీ ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుది జాబితా విడుదలవగానే వారి పరిధిలో ఉన్న ఓట్లన్నీ ఉన్నాయా లేవా అనే చెక్ చేయడంతో పాటు అనర్హుల ఓట్లు ఏమన్నా చేర్చారా అనే కోణంలో కూడా జల్లెడ పట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రక్రియను ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేవరకు కొనసాగిస్తామని అవకతవకలు కనబడితే ఎన్నికల కమిషన్ వద్ద పోరాడతామని టీడీపీ తేల్చిచెబుతోంది.

మొత్తం వచ్చిన దరఖాస్తులు 2,06,672...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి బాపట్ల జిల్లా లో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు మొత్తం 2,06,672. వీటిలో ఫాం6,7,8లు ఉన్నా యి. 1,69,644 దరఖాస్తుల విచారణను సమగ్రంగా పూర్తి చేసినట్లు అధి కారులు తెలిపారు. 30,669 దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేవని తిరస్కరించారు. ఇంకా 6,329 దరఖాస్తుల విచారణ పెండింగ్‌లో ఉందని, అవన్నీ సాంకేతిక సమస్యల వల్ల పరిష్కరించబడలేదని యంత్రాంగం చెబు తోంది. కొత్త ఓట్ల చేర్పులు, ఇతర దరఖాస్తుల విషయంలో ఎన్నికల కమిషన్ తదుపరి ఆదేశాల మేరకే నడుచుకుంటామని చెబుతున్నారు. పెండింగ్ దర ఖాస్తుల విషయంలో కూడా ఈసీ ఉత్తర్వులే శిరోధార్యంగా వ్యవహరిస్తామని అధికారులు అంటున్నారు.

పెరుగుదలపై సర్వత్రా ఉత్కంఠ...

గతేడాది అక్టోబరు 27న ఓటర్ల జాబితా ముసాయిదాను ఈసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆ ఏడాది ఫైనల్ పబ్లికేషన్‌తో పోలిస్తే జిల్లాలో 15,521 ఓట్ల పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం విడుదల చేసే తుది ప్రచురణలో నమోదయ్యే ఓట్ల పెరుగుదలపై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొని ఉంది. అసాధారణంగా ఫాం7లు వచ్చి ఉండడం ఒక ఎత్తయితే, ముసాయిదా జాబితా విషయంలో చాలావరకు మార్పులు, చేర్పులు జోలికి వెళ్లకుండా 2023 ఫైనల్ డ్రాఫ్ట్‌నే యథాతథంగా విడుదల చేశారనే విమర్శలు రాజకీయ పార్టీలు చేశాయి. ఇప్పుడు తుది జాబితా విడుదల కానుండడంతో పెరుగుదల ఉంటే ఏ స్థాయిలో ఉండనుంది లేక అనూహ్యంగా గతేడాది ఫైనల్ డ్రాఫ్ట్‌తో పోలిస్తే తగ్గుదల నమోదవుతుందా అనే టెన్షన్ రాజకీయ పార్టీల్లో ఉంది.

మంగళవారం రిలీవ్...

పర్చూరు, అద్దంకి, వేమూరు ఈఆర్‌వోలుగా వ్యవహరిస్తున్న అధికారులకు బదిలీల ఉత్తర్వులు గతేడాది నవంబరులోనే వచ్చాయి. అయితే వీరంతా ఆయా నియోజకవర్గాలకు ఈఆర్‌వోలుగా వ్యవహరిస్తునందువల్ల మొత్తం ప్రక్రియ పూర్తయ్యాకే రిలీవ్ కావాలనే ఈసీ ఆదేశాల మేరకే వారంతా కొనసాగారు. సోమవారంతో కీలకమైన తుది ప్రచురణ రానుండడం, సవరణ ప్రక్రియ ముగియడంతో వారంతా రిలీవ్ కానున్నారు. గుంటూరు మెప్మా పీడీగా ఉన్న వెంకటనారాయణ, బాపట్ల జిల్లా మెప్మాకు ఇన్‌చార్జిగా ఉంటున్నారు. అత్యంత వివాదాస్పదమైన పర్చూరు నియోజకవర్గానికి ఈఆర్‌వోగా కూడా ఆయనే ఉన్నారు. ఈయన ఈ నెల 23న రిలీవ్ కానుండగా, మిగిలిన వారు కూడా రెండుమూడ్రోజుల్లో రిలీవ్ అయి బదిలీ అయిన స్థానాలకు వెళ్లనున్నారు.


రేపు కలెక్టరేట్ వేదికగా..

కలెక్టరేట్ వేదికగా ఓటర్ల తుది జాబితా ప్రచురణను సోమవారం విడుదల చేయనున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు జాబితా ప్రతులను నియోజకవర్గాల వారీగా అందజేయనున్నారు. తుది జాబితాపై అభ్యంతరాలకు అవకాశం లేదు. ఇక్కడ నుంచి అర్హత కలిగిన వారు కొత్తగా ఓటు నమోదుకు అవకాశం ఉంటుందే తప్ప మరెలాంటి చేర్పులు, మార్పులకు ఆస్కారం లేదు.

రాహోయి.. అతిథీ..

- ఏటా వెలమవారిపాలేనికి విదేశీ పక్షులు
- ఆరు మాసాల పాటు కనువిందు
- ఏడాది ఇంతవరకు రాలేదు..
- ఎదురు చూస్తున్న గ్రామస్తులు

బల్లికురవ, జనవరి20: ఎన్నో దశాబ్దాల నుంచి సంక్రాంతి పండగకు ముందే వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులు ఈ ఏడాది వెలమవారిపాలేనికి రాలేదు. పక్షులు వస్తే అదృష్టంగా భావించే స్థానిక ప్రజలు ఇప్పుడు వాటి రాకకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూపులు చూస్తున్నారు. డిసెంబరు మాసం చివరిలో కొన్ని పక్షులు వచ్చి జనవరి మొదటి వారంలో వందల సంఖ్యలో రావటం ఆనవాయితీ. అలాంటిది ఈ ఏడాది ఇప్పటికి ఒక్క పక్షి కూడా రాలేదు. బల్లికురవ మండలం వెలమవారిపాలెం అంటే గుర్తు వచ్చేది నైజీరియా విదేశీ పక్షులే. ఏటా జనవరి మాసంలో వచ్చి జూన్ మాసం వరకు అక్కడే చెట్లపై ఉండి పిల్లలను చేసుకొని వాటికి రెక్కలు రాగానే తిరిగి స్వదేశానికి విదేశీ పక్షులు వెళతుంటాయి. ఈ గ్రామం గుండ్లకమ్మ నదికి సమీపంలో ఉండటంతో పక్షులు నివాసం ఉండేందుకు అనువుగా ఉండటంతో పక్షులు వందల సంఖ్యలో వస్తున్నాయి. అలాంటిది ఈ ఏడాది మాత్రం జనవరి మాసం వచ్చి ఇరవై రోజులు గడుస్తున్న ఇంత వరకు ఒక్క విదేశీ పక్షి కూడా రాలేదు. పక్షుల నివాసానికి వీలుగా గ్రామ ప్రజలు నీటి కుంటను ఏర్పాటు చేశారు. అలానే చెట్లు కూడా పచ్చగా ఉన్నాయి. ఈ గ్రామానికి నలువైపులా నీటి వసతి కూడా ఉంది. అయినా విదేశీ పక్షులు గ్రామం వైపు రాకపోవటం ఏమిటని ప్రజలు చర్చించుకొంటున్నారు.



వలస పక్షుల కోసం వెలమవారిపాలెంలో ఏర్పాటు చేసిన నీటి కుంట



- గత ఏడాది చెట్లపై ఉన్న పక్షులు (పాత చిత్రం)

తర తరాల నుంచి వస్తున్నాయి..

మా గ్రామానికి మా పూర్వీకుల కాలం నుంచి ఏటా జనవరి నెలకు ముందే వచ్చే విదేశీ పక్షులు ఈ ఏడాది అసలు రాలేదు. ఒక్క పక్షి కూడా రాకపోవటంతో తీవ్రంగా ప్రజ లు బాధపడుతున్నారు.



పి. వెంకటనారాయణ, వెలమవారిపాలెం

ఒప్పందాలపై.. మెలిక!

- వైసీపీలో.. అంతర్మథనం
- పలు మండలాల్లో ఎంపీపీల మార్పుపై అమలు కాని ఒప్పందాలు
- హనిమిరెడ్డి దృష్టికి తీసుకుపోయినా దాటవేత ధోరణి

అద్దంకి, జనవరి 20: అద్దంకి నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నేతలలో అంతర్మథనం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల సమయానికి మరింత ముదిరిపాకాన పడి ఓ వర్గం దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పదవుల పంపకాలపై వైసీపీ నేతల మధ్య ఒప్పందాలు జరిగాయి. మొదటి రెండున్నరేళ్లు ఒకరు, ఆ తరువాత మరొకరు ఎంపీపీగా పనిచేసే విధంగా ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని మండలాల్లో ఎంపీపీ పదవులు ఆశిం చిన ఎంపీటీసీలు కొంత మొత్తాన్ని ఎన్నికల ఖర్చులకు కూడా వెచ్చిం చారు. ఒప్పందాలు అమలుచేసే గడువు దగ్గరపడిన సమయంలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బాచిన కృష్ణచైతన్యను తొలగించి పాణెం హనిమిరెడ్డిని నియమించటంతో నాటి ఒప్పందాల అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. ఒప్పందాలు అమలు చేయాలని పదవులు ఆశిస్తున్న వర్గం ఒత్తిడి పెంచగా, అందివచ్చిన అవకాశాన్ని వినియోగిం చుకొని పూర్తికాలం కొనసాగాలన్న తలంపుతో అధికార పీఠంపై ఉన్న ప్రజా ప్రతినిధులు పావులు కదుపుతున్నారు.

బల్లికురవ ఎంపీపీగా కొణిదెన ఎంపీటీసీ బడుగు శ్రీలక్ష్మి కొనసాగుతున్నారు. ఒప్పందం ప్రకారం బల్లికురవ ఎంపీటీసీ తంగిరాల రాహేల్‌ను ఎంపీపీగా చేయాలి. పంగులూరు మండలంలో బూదవాడ ఎంపీటీసీ నాగమ్మ ప్రస్తుతం ఎంపీపీగా ఉండగా, ఒప్పందం ప్రకారం తూర్పుకొప్పెర పాడు ఎంపీటీసీ సింధూర లేదా కొండమంజులూరు ఎంపీటీసీని ఎంపీపీగా చేయాల్సి ఉంది. అద్దంకి మండలంలో ధర్మవరం ఎంపీటీసీ అవిశన జ్యోతి ఎంపీపీగా ఉండగా, బొమ్మనంపాడు ఎంపీటీసీ కామేపల్లి నాగేంద్రమ్మను ఎంపీపీగా చేయాలి. అద్దంకి మున్సిపాలిటీలో 2వ వార్డు కౌన్సిలర్ అనంతలక్ష్మి వైస్ చైర్‌పర్సన్ 2గా ఉండగా, ఒప్పందం ప్రకారం 9వ వార్డు కౌన్సిలర్ చెన్నుపల్లి రత్నకుమారిని చేయాల్సి ఉంది. సంత మాగులూరు మండలంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అట్లా చినవెంకటరెడ్డి గత ఏడాది రాజీనామా చేయటంతో అతని అనుచరుడే మరలా ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ఎన్నికల సమయంలో వైసీపీ నియో జకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బాచిన కృష్ణచైతన్య సమక్షంలో ఒప్పందాలు జరిగి ఆమేరకు ఇరువర్గీయుల చేత ఒప్పంద పత్రాలు రాయించి తన వద్దనే ఉంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే, ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కృష్ణచైతన్యను తొలగించి హనిమిరెడ్డికి అప్పగించారు. దీంతో నాటి ఒప్పందాలు అమలుచేయాలని ప్రస్తుత ఇన్‌చార్జ్‌గా ఉన్న హనిమిరెడ్డి దగ్గరకు ఆయా నేతలు వెళ్లినట్లు తెలుస్తుంది. ఆ విషయాలపై పెద్దగా స్పందించకుండా దాటవేత ధోరణితో వ్యవహరించినట్లు సమాచారం. దీంతో ఒకింత అసంతృప్తితో ఆయా మండలాల నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందాలు అమలు చేయకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ తడాఖా చూపించాలన్న ధోరణితో పలువురు నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందాలు అమలు జరగాలంటే పదవుల్లో ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఉన్న పదవిని వదులుకునేందుకు ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేనట్లు తెలుస్తుంది.

దిక్సూచి DIKSUCHI

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 'కీ'

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20 (శనివారం)న నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 'కీ'. ఇది విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసే సమాధానాలే ఫైనల్‌గా పరిగణలోకి తీసుకోవాలి.

రూపొందించినవారు:
VISWAM SAINIK & NAVODAYA COACHING INSTITUTE,TIRUPATI
CONTACT: 93999 76999 /86888 88802

'దిక్సూచి' వెబ్ పేజీలో..
సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.
లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/JKOlyEyలో చదవండి.

S.No	I	J	K	L										
					27)	A	C	A	A	54)	B	D	A	C
1)	B	C	D	D	28)	C	A	A	A	55)	C	A	B	D
2)	D	D	C	B	29)	B	A	C	A	56)	A	D	A	D
3)	C	B	D	D	30)	A	B	A	C	57)	D	A	C	A
4)	D	D	B	C	31)	C	A	B	A	58)	D	C	C	A
5)	B	B	D	D	32)	A	C	A	B	59)	A	C	B	D
6)	B	D	B	D	33)	C	B	A	D	60)	A	B	D	B
7)	D	D	B	B	34)	B	D	C	A	61)	D	A	A	B
8)	D	B	D	B	35)	D	A	B	C	62)	B	C	B	A
9)	C	A	B	D	36)	A	C	D	B	63)	C	A	B	C
10)	D	B	C	A	37)	C	A	C	A	64)	D	D	D	C
11)	A	C	D	B	38)	A	C	A	C	65)	A	C	C	C
12)	B	D	A	C	39)	C	A	C	A	66)	A	A	B	D
13)	B	B	A	B	40)	A	C	A	C	67)	C	B	A	B
14)	B	A	B	B	41)	B	A	C	D	68)	A	B	C	C
15)	A	B	B	B	42)	C	A	B	C	69)	D	D	C	D
16)	B	B	B	A	43)	C	C	C	B	70)	C	C	C	A
17)	B	C	C	C	44)	A	D	D	C	71)	B	D	A	A
18)	C	C	B	C	45)	A	A	D	D	72)	A	B	C	B
19)	C	B	C	C	46)	D	D	B	C	73)	C	C	A	B
20)	C	C	C	B	47)	D	B	A	A	74)	C	D	D	D
21)	A	A	B	C	48)	C	B	D	A	75)	C	A	C	C
22)	C	A	A	B	49)	C	B	D	D	76)	A	B	D	A
23)	B	C	A	A	50)	D	D	A	C	77)	B	A	B	C
24)	A	B	C	A	51)	B	D	A	B	78)	B	C	C	A
25)	A	A	C	A	52)	B	C	C	B	79)	D	C	D	D
26)	A	A	A	C	53)	D	C	D	A	80)	C	C	A	C

రష్మిక ఫేక్ వీడియో నిందితుడి అరెస్ట్



రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమంలో గత ఏడాది ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బ్రిటిష్ ఇండియన్ ఇన్‌ఫ్లుయన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని అతికించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి విడుదల చేయడంతో ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసభ్యకరంగా ఉన్న ఆ వీడియోపై అమితాబ్ లాంటి లెజెండ్స్ సైతం స్పందించారు. ఈ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీస్ రష్మికకు మద్దతుగా నిలిచారు. గత ఏడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన ఈమని నవీన్(24)ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. నవీన్ సాఫ్ట్‌వేర్ నిపుణుడు. రెండేళ్లుగా ఇంటి నుంచే పని చేస్తున్నాడు. అతని ల్యాప్‌టాప్, మొబైల్‌ని స్వాధీనం చేసుకొన్నామని, డిలిట్ చేసిన డేటాను సైతం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని డీసీపీ తెలిపారు. నవీన్ గతంలో రష్మిక పేరు మీద ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం. ఫాలోవర్లను పెంచుకునేందుకే ఈ డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేశాడనే అనుమానాలున్నట్లు డీసీపీ తెలిపారు. మరో ఇద్దరు ప్రముఖుల పేర్లమీద కూడా అతను ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం.

- పెదనందిపాడు

చిన్న సినిమా కాదు.. మంచి సినిమా



యష్ పూరి, అపూర్వ రావ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో యోగేశ్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వేణు ఉడుగల చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్‌లో విక్కీ డోనర్‌లా తెలుగులో హ్యాపీఎండింగ్ చిత్రం కూడా మంచి విజయం అందుకోవాలని వేణు ఆకాంక్షించారు. యష్ పూరి మాట్లాడుతూ 'మాది చిన్న సినిమా కాదు, మంచి సినిమా. కుటుంబం, స్నేహితులతో కలసి చూడాల్సిన చిత్రమిది' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "హ్యాపీ ఎండింగ్' నిజాయితీగా చేసిన ప్రయత్నం. పురాణాల్లో కొందరికి శాపాలు ఉంటాయి. అలాంటి శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో తెరకెక్కింది. ప్రేక్షకులకు చక్కని వినోదం అందిస్తుంది' అని చెప్పారు. ఒక అబ్బాయి కథే ఈ సినిమా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని అపూర్వారావ్ తెలిపారు.



గేమ్ మొదలైంది

గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం 'గేమ్ ఆన్'. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర కీలకపాత్రలు పోషించారు. దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మంచి కథతో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథ తెలుగు తెరపై రాలేదు' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'పూరీ జగన్నాథ్ అభిమానిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఓ వ్యక్తి రియల్‌టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. అసలు ఆ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఆసక్తికరంగా 'గేమ్ ఆన్' చిత్రం తెరకెక్కింది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది' అని చెప్పారు. కొత్త తరహా పాత్రను ఈ చిత్రంలో పోషించినట్లు నేహా సోలంకి చెప్పారు. గేమ్ స్టార్ట్ చేశాం, మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి అని గీతానంద్ కోరారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్ ఏ ఆర్.



వారి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నా

చిరంజీవి

తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ల లాంటి వారని, వారి సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్ శత జయంతి కార్యక్రమం విశాఖపట్నంలో శనివారం నిర్వహించారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. శ్రమిస్తే ఎవరైనా పైకి రావచ్చునని నిరూపించిన గొప్ప వ్యక్తులు ఎన్టీఆర్, ఏయన్నార్ అని, స్థలాలు కొంటే భవిష్యత్తులో అవే ఉపయోగపడతాయని ఎన్టీఆర్ సూచించారని, ఆయన చెప్పినట్టుగానే తన కుటుంబానికి అవి భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. ఏయన్నార్ తన బలహీనతలను బలంగా చేసుకుని నటించేవారని, అవే ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చాయని పేర్కొన్నారు... ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి



బహుభాషా నటుడు హీరో అర్జున్ శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అర్జున్‌తోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. పలు భాషల్లో అర్జున్ నటించిన చిత్రాల గురించి మోదీకి ఐశ్వర్య వివరించారు. ఈ సందర్భంగా అర్జున్ తన సొంత ఖర్చుతో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ చిత్రపటాన్ని మోదీకి అందజేశారు.



యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్ వీకేను 'నవరసరాయ' బిరుదుతో శనివారం సత్కరించింది ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, కార్యదర్శి ప్రసన్నకుమార్, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత రామసత్యనారయణ, సంస్థ అధ్యక్షుడు కె.ధర్మారావు, నటుడు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.


కోల్డ్‌స్టోరేజిలో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ రాజకుమారి

పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సివుంది

- ప్రమాద సమయంలో కోల్డు స్టోరేజీలో లక్ష టన్నుల పసుపు నిల్వలు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన జేసీ, ఎస్పీ

దుగ్గిరాల, జనవరి20: గుంటూరుజిల్లా, దుగ్గిరాలలోని శుభం కోల్డ్‌స్టోరేజీలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో అధిక మొత్తంలో పసుపు నిల్వలు దగ్ధమై కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జేసీ రాజకుమారిలు శనివారం సందర్శించి అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రమాద సమయంలో కోల్డు స్టోరేజీలో లక్ష టన్నుల బస్తాల వరకూ పసుపు నిల్వలున్నాయని, నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంలో 11 మందికి పాక్షికంగా గాయాలయ్యాయని, వారందరూ చికిత్స పొందుతున్నారన్నారు. రైతులకు ఏవిధంగా పరిహారం అందించాన్న అంశాలను చర్చిచారు. మంటలను పూర్తిస్థాయిలో ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక శకటాలు, బృందం శ్రమిస్తున్నారన్నారు. ప్రమాద స్థలం వైపు ప్రజలెవ్వరూ రాకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రమాదం గురుంచి తెలుసుకున్న రైతులు కోల్డ్‌స్టోరేజీలో ఉంచిన వారి పసుపు నిల్వలపై పరిహారం, బీమా గురించి ఆందోళన వ్యక్తంచేశారు. జేసీ, ఎస్పీలతో పాటు ఆప్కోచైర్మన్ గంజి చిరంజీవి, వైసీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేదు

- అందుకే నీచపు ప్రచారానికి దిగిన వైసీపీ
- ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
- సోషల్‌మీడియాలో అసత్య ప్రచారంపై ఫిర్యాదు

పొన్నూరుటౌన్, జనవరి20: రానున్న ఎన్నికలో ఓటమి తప్పదని నిశ్చయించుకున్న వైసీపీ నేతలు టీడీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక అసత్య ప్రచారాలకు దిగుతుందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ఉపయోగించుకొని సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం సాగిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఆయన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాము కూల్చివేస్తామంటూ సోషల్ మీడియా వాట్స్ యాప్ గ్రూప్‌లో అసత్య ప్రచారం సాగించిన వైసీపీ నేతల వాట్స్‌యాప్ గ్రూప్‌ల వివరాలను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదుకు జత జేసి పోలీసులకు అందజేశారు.

ఈసందర్భంగా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రెండు రోజులుగా విజయవాడ, నరసరావుపేట ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో తన పాత ఫోటోలను వినియోగించి మార్ఫింగ్ చేసి తాను చేయని వాఖ్యలను జోడించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుష్ప్రచారం వెనుక మంత్రి సిదిరి అప్పలరాజు పీఆర్వో, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి పీఏ, పలువురు వైసీపీ నేతలు ఉన్నారన్నారు. చేబ్రోలు అంబేద్కర్ గ్రూప్‌లో మాణిక్యం అనే వ్యక్తి ఈ అసత్య ప్రచారాల పోస్టును పెట్టాడని, దీనిపై వికృత రాజకీయ క్రీడ నడుస్తుందని, తక్షణమే నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేసారు.


ఎస్ఐకు ఫిర్యాదు అందజేస్తున్న ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ తదితరులు

అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తనపై అసత్య ప్రచారాల వెనుక వైసీపీ కీలక నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఎస్సీలను ఆసరాతో సీఎం జగన్‌రెడ్డి తిరిగి అధికారం పొందాలని చూస్తున్నారని, అందుకోసం అంబేద్కర్ పేరును, ఆయన విగ్రహాలను ఉపయోగించుకుంటున్నాడని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అంబేద్కర్‌ను గౌరవిస్తూ ఆయన పేరుతో సంక్షేమ పథకాలను అమలుచేస్తే, వైసీపీ అధికారంలోకిరాగానే జగన్ రెడ్డి ఆయా పథకాలకు అంబేద్కర్ పేరును తొలగించి ఆయన పేరు పెట్టుకున్నారన్ని ఆగ్రహం వ్యక్తం చేసారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బంగడుపుకోవాలని చూస్తున్న అధికార పార్టీ నాయకుల పన్నాగాలను సాగనీయమని హెచ్చరించారు. పోలీసులు ఈ అసత్య ప్రచారాల కుట్రను బహిర్గతం చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తానన్ని నరేంద్ర కుమార్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో పొన్నూరు, చేబ్రోలు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మంత్రి విడదల రజనిపై ఫిర్యాదు

- తప్పుడు చిరునామాతో ఓటు పొందిన వైనంపై టీడీపీ నేతల ఆగ్రహం

గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాక మంత్రి విడదల రజని తప్పుడు చిరునామాతో ఓటు పొందిన తీరుపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీనేతలు కనపర్తి శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, షేక్‌పఠాన్‌అస్మతుల్లా తదితరులు గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం ఈఆర్వో లక్ష్మిశివజ్యోతిని ఈ విషయంపై ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఫారం-7పై ఏమి చర్యలు తీసుకొన్నారని ప్రశ్నించగా త్వరలో విచారించి పరిష్కరిస్తామని ఈఆర్వో చెప్పారని, దీనిపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు. 15 రోజులు దాటినా చర్యలు ఎందుకు తీసుకోలేదని పదేపదే ప్రశ్నించగా రెండు రోజుల్లో ఏ విషయం తాము తెలియజేస్తామని చెప్పారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కనపర్తి మాట్లాడుతూ మంత్రి విడదల రజని ఒత్తిడి కారణంగానే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు లేఖ రూపంలో ఫిర్యాదు చేశామన్నారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనిపక్షంలో సీఈవోని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.


ఈఆర్వో శివజ్యోతికి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

అయోధ్యదాంకు ప్రత్యేక రైలు

- 31న గుంటూరు నుంచి ప్రారంభం.. ఫిబవరి 3న తిరుగుప్రయాణం

గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం ప్రతిష్ఠ కార్యక్రమం ఈనెల 22న జరగనున్న దృష్ట్యా అక్కడికి వెళ్లే యాత్రికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలుని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక రైలు గుంటూరునుంచే అయోధ్యదాంకు బయలుదేరి వెళుతుందని ప్రకటించింది. ఈ రైలుని రౌండ్ ది ట్రిప్‌గా వెళ్లడానికి, రావడానికి కలిపి ఒకే టిక్కెట్ జారీ చేస్తారు. నెంబరు. 07215 గుంటూరు - అయోధ్యదాం ప్రత్యేక రైలు ఈనెల 31న(బుధవారం) మధ్యాహ్నం 1గంటకు బయలుదేరి విజయవాడ, రాజమండి, అన్నవరం, విశాఖపట్టణం, బ్రహ్మపూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ప్రయాగ్‌రాజ్ వంటి ముఖ్యమైన రైల్వేస్టేషన్లతో పాటు మరికొన్ని స్టేషన్లలోనూ ఆగి బయలుదేరి శుక్రవారం ఉదయం 10.35కి అయోధ్యదాం చేరుకొంటుంది. మొత్తం 2,101 కిలోమీటర్ల దూరం ఈ రైలు ప్రయాణిస్తుంది. అలానే తిరుగు ప్రయాణం రైలు ఫిబ్రవరి 3వ తేదీ శనివారం రాత్రి 7.55కి అయోధ్యదాం నుంచి బయలుదేరి పైన పేర్కొన్న రైల్వేస్టేషన్ల మీదగా సోమవారం సాయంత్రం 5.45కి గుంటూరు చేరుకొంటుంది. ఈ ప్రత్యేక రైలుని ఐఆర్‌సీటీసీ సంస్థ నిర్వహణ చేయనున్నట్లు తెలిసింది.

5వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేయాలి

- లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు : చిలకలపూడి పాపారావు

గుంటూరు(తూర్పు), జనవరి20: సర్పంచ్‌ల పోరాటంతో దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ ఖాతాలకు 15వ ఆర్థిక సంఘ నిధులు జమ చేసిందని, అలాగే దీర్ఘకాలంగా అడుగుతున్న ఐదవ ఆర్థిక సంఘ నిధులు కూడా తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘ రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు బ్రాడీపేటలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనప్పటికి, సర్పంచ్‌లు కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించుకున్నామని గుర్తుచేశారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి స్పందించి గ్రామ పంచాయితీలకు ఐదవ ఆర్థిక సంఘ నిధులు అయా ఖాతాలకు జమ చేసి, గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే గ్రామ సచివాలయాలను సర్పంచ్‌ల పరిధిలోకి తీసుకురావాలని కోరారు. సర్పంచ్ గౌరవవేతనం కోసం అనేకమార్లు అడిగినా సీఎం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కారించాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. సమావేశంలో అఖిల భారత పంచాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు, సర్పంచ్‌లు లలితకుమారి, ముప్పాళ్ల మనోహర్, తోకల సరోజిని నరసింహారావు, డబ్బూరి సూర్యప్రకాషరావు, పాల్గొన్నారు.

22 కేంద్రాల్లో నవోదయ ప్రవేశ పరీక్షలు

- 83.74 శాతం హాజరు

చిలకలూరిపేట, జనవరి 20 : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 22 కేంద్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం జరిగాయి. మొత్తం 4,273 మంది విద్యార్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 3,578మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 695 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఈ పరీక్ష కోసం మొత్తం రెండు వందల మంది సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్లను విధుల్లో పాల్గొన్నట్టు మద్దిరాల జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ ఎన్ నరసింహారావు తెలిపారు. పల్నాడు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో ఐదు, బాపట్ల జిల్లాలో నాలుగు కేంద్రాలు పరీక్ష కోసం ఏర్పాటు చేశామని, దరఖాస్తు చేసుకున్న వారిలో 83.74 శాతం మంది హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్ష పాసైన వారి నుంచి 2024 - 25 విద్యా సంవత్సరంలో 6వ తరగతి కోసం నిబంధనలను అనుసరించి ఎంపిక చేస్తారు.

'బయో'ల గుట్టలు బట్టబయలు

- విజిలెన్స్ దాడుల్లో భారీగా బహిర్గతం
- అడ్రసులేని పురుగుమందుల స్వాధీనం
- పార్శిల్ కార్యాలయాలే ప్రధాన వేదికలు
- ఆంధ్రజ్యోతి'కథనంతో పగులుతున్న నకిలీ పుట్టలు

గుంటూరు సిటీ, జనవరి 20 :బయో పురుగు మందుల వ్యవహారంలో 'ఆంధ్రజ్యోతి' చెప్పిందే జరుగుతుంది. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బయోల వ్యవహారం బట్టబయలు అవుతుంది. గుట్టలు గుట్టలుగా బయోలు పట్టుబడుతున్నాయి. వివిధ శీర్షికలతో 'ఆంధ్రజ్యోతి' లో వచ్చిన కథనాలకు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కె ఈశ్వరరావు స్పందించారు. కొద్ది రోజులుగా నగరంలోని వివిధ పార్శిల్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. శనివారం కూడా ఈదాడులు కొనసాగాయి. ఏటుకూరు రోడ్డులోని అమ్మ రోడ్ క్యారియర్స్ పార్శిల్ ఆఫీసులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని, రికార్డులేని బయో స్టిమ్ లెంట్స్, ఎరువులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న బయో లకు వ్యవసాయ శాఖ వద్దనుంచి జీ1, జీ2 అనుమతులు కూడా లేవని తేలింది. ఈ దాడుల్లో రూ. 2 .50 లక్షలు విలువ గల , 210 లీటర్ల బయో స్టిమ్ లెంట్స్ స్టాక్ నిల్వ వుంచినట్లు కనుగొని వాటి అమ్మకాల నిలుపుదలకు స్టాప్ సేల్ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవసాయ అధికారి రమణకుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం.రామచంద్రయ్య వ్యవసాయాధికారి, సిబ్బంది పాల్గొన్నారు.


గుంటూరులో బయో పురుగుమందులు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు

ఎప్పుడూ జరగనన్ని దాడులు

నకిలీ పుగుమందులు, ఎరువులు, విత్తనాలపై గుంటూరు విజిలెన్స్ ఉక్కుపాదం మోపుతుంది. గుంటూరు కేంద్రగా సాగుతున్న నకిలీ పురుగుమందులు, బయోలపైప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా కే. ఈశ్వరరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేవలం 6 నెలల కాలంలో రూ.5 కోట్ల విలువ చేసే ఎరువులు, పురుగు మందులు, రూ.2.50 కోట్ల విలువ చేసే బయో లను పట్టుకున్నారు. నగరంలో నకిలీ పురుగు మందులు తయారు చేసే కేంద్రాలపై మెరుపు దాడులు చేసి అక్రమ వ్యాపారుల ఆటలు కట్టించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుండటం గమనార్హం.


శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కొమ్మారెడ్డిపట్టాభిరామ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు

స్కిల్ కేంద్రాలతో యువత భవితకు భరోసా

- ఎందరో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దిన చంద్రబాబు
- రాష్ట్రంలో వేల కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి జగన్
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
- 100 కి.మీ చేరుకున్న ఆలపాటి పాదయాత్ర

తెనాలి రూరల్, జనవరి 20: గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని ఎందరో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దారు.. కాని ఈ ముఖ్యమంత్రి జగన్‌కి మాత్రం అవి కనబడటంలేదు. అసలు వేయని ఇన్నర్ రింగ్‌రోడ్డును వేసినట్లు అందులో అవినీతి జరిగినట్లు మాత్రం జగన్‌కు తెలుస్తుంది.. ఇటువంటి ప్రవర్తనను చూస్తుంటే పిచ్చిపట్టిన వాడి మాదిరిగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తలపెట్టిన ప్రజాయాత్ర శుక్రవారం నాటికి మండంలోని బుర్రిపాలెం గ్రామంలో 100 కిలోమీటర్లకు చేరింది. ఆయన పాదయాత్రకు గుర్తుగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టాభిరామ్ శిలఫలకాన్ని ఆవిష్కరించి తెలుగుదేశం జెండాను ఎగురవేశారు. అనంతరం గ్రామంలోని సినీ నటుడు కృష్ణ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను రాజులను చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న రైతులను పరామర్శించడానికి కూడా మనస్సు రాలేదని విమర్శించారు. కనీసం టార్పాలిన్ పట్టలను, కోత కోసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాలు ఏర్పాటు చేసి గోతాలను కూడా ప్రభుత్వం అందించలేకపోయిందని, ఇటువంటి ప్రభుత్వమా రైతులను రాజులను చేసేదని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం.. రైతులను ఆదుకుంటున్నామంటూ చెప్పె జగన్ ఆ కేంద్రాల ద్వారా రైతులకు మంచి చేయలేకపోయారని ఆరోపించారు. అన్నదాతలు పంటలుదెబ్బతిని ఆందోళనలో ఉంటే ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల వద్దకు వచ్చి ధైర్యం నింపారని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే వ్యక్తి చంద్రబాబునాయుడన్నారు. అనేక రకాల అవినీతి కేసులు మీద ముద్దాయిగా ఉన్న జగన్ మచ్చలేని ప్రజానాయకుడిగా ఉన్న చంద్రబాబుపై అనేక కేసులు పెడుతున్నాడని, ఏదో ఒక రకంగా చంద్రబాబును ప్రజలనుండి దూరం చేసేలా కుట్రల చేస్తున్నాడే తప్ప ప్రజలకు చేసే మంచేమి లేదన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మహిళలకు చెప్పిన జగన్ గతంలో లేని విధంగా నాసిరకం బ్రాండ్ల మద్యాన్ని తెచ్చి రూ.లక్ష కోట్లు కొట్టెశాడని, ఇసుక పేరుతో రూ. 50వేల కోట్లు దోచి పేద ముఖ్యమంత్రినని ప్రచారం చేస్తూ కాలం గడపుతున్నాడని ఘూటుగా విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైపోగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఒకటవ తారీఖున జీతం పడేలా చూడాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారంటే రాష్ట్రం ఎంత దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని రానున్న ఎన్నికల్లో సైకోపాలనను తరిమికొట్టి అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేసే సైకిల్ పాలనను తీసుకురావాలని కోరారు. ఆలపాటి తలపెట్టిన ప్రజాయాత్ర ప్రజల్లో చైతన్యం నింపుతుందని చెప్పారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిల్లి మాణిక్యాలరావు పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




మందడం ధర్నా శిబిరంలో బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు

రాజధానిలో తట్ట మట్టి వేయని జగన్‌రెడ్డి

- 1495వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

తుళ్ళూరు జనవరి 20: రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధికి ఒక్క తట్ట మట్టి వేయని సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని చెప్పటం విడ్డూరంగా ఉందని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఎద్దేవా చేశారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు శనివారం నాటికి 1495వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి పలువురు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో దాదాపుగా 9 వేల కోట్ల పనులు జరిగాయన్నారు. సీఎం జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత నాలుగున్నర ఏళ్లలో తట్ట మట్టి కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతేనన్నారు. రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన వారు పాలకులు ఎలా అవుతారన్నారు. వెంటనే రాజీనామాలు చేసి పదవుల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాజధాని 29గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. మందడం ధర్నా శిబిరంలో దళిత జేఏసీ నేత పులి చిన్నా పాల్గొన్నారు.



విజేతలను అభినందిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి

జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లోనూ రాణించాలి

- మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

తెనాలి అర్బన్, జనవరి 20 : జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో కూడా పవర్ లిఫ్టింగ్‌లో రాణించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో జరుగుతున్న సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. సబ్ జూనియర్ పోటీలలో 66 కిలోల విభాగంలో ఆకాష్‌పాల్, షేక్ ఖరీంబాషా, సందీప్‌సాయి, జూనియర్ ఓపెన్ విభాగంలో అనంత్‌కుమార్, ప్రసాద్, రాఘవేంద్ర, 74 కిలోల సబ్ జూనియర్ విభాగంలో సంతోష్, వెంకటేశ్వరన్, జోసఫ్, జూనియర్ విభాగంలో సెంబాగం, సతీష్, అర్జున్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 54 కిలోల విభాగంలో అనూష్, దుర్యోధన, 59 కిలోల సబ్ జూనియర్‌లో యధవేంద్ర, ముఖేష్, ప్రశాంత్, సీనియర్ విభాగంలో మల్లేష్‌నాయక్, నోబుల్, మధు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కరణం వెంకటేశ్వరరావు, సూర్యదేవర వెంకట్రావు, మద్ది ప్రభాకర్, కోటేశ్వరరరావు, ప్రిన్సిపల్ షైనీ పాల్గొన్నారు.

జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు

జిల్లా క్రీడాకారిణీ

గుంటూరు(తూర్పు), జనవరి20: ఈనెల 26నుంచి మహారాష్ట్ర, లాతూర్‌లో జరిగే జాతీయ షూటింగ్‌బాల్ పోటీలకు తాడికొండ మండలం, రావెల గ్రామానికి చెందిన బిల్లా ప్రియదర్శిని ఎంపికైనట్టు షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కిషోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియదర్శినికి కోచ్‌లు, అసోసియేషన్ నేతలు అభినందనలు తెలిపారు.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

- విజయవాడ జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గుడ్డు ధర రూ.5.30
- నెక్ విజయవాడ ఆఫీస్ ఫోన్: 74165 82559

బ్రాయిలర్ ధరలు

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

బ్రాయిలర్ బర్డ్	111, 119, 130
చికెన్ విత్ స్కిన్	210.00
చికెన్ స్కిన్ లెస్	220.00

బాపట్ల వార్తలు

◆ బాపట్ల ◆ వేమూరు ◆ రేపల్లె



వాల్‌పోస్టర్‌లు, కరపత్రాలు ఆవిష్కరిస్తున్న జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తదితరులు

ప్రమాదాలు అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి : జేసీ

బాపట్ల, జనవరి 20 : రహదారుల ప్రమాదాలు అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ తెలిపారు. 35వ జాతీయ రహదార్ల భద్రతా మాసోత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన వాల్ పోస్టర్‌లు, కరపత్రాలను జేసీ ఛాంబర్‌లో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపరాదని, రాష్‌డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, అతివేగం అత్యంత ప్రమాదకరమన్నారు. పరిమితికి మించి ఆటోలలో ప్రయాణించరాదని, వాహనాలలో సీటుబెల్ట్ ధరించి సురక్షితంగా గమ్యం చేరాలన్నారు. రహదారులపై ప్రమాదాలు జరిగితే గంటలోగా క్షతగాత్రులను సమీపంలోని వైద్యశాలకు స్వచ్ఛందంగా తరలించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు. ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖాధికారి కె.చంద్రశేఖరరెడ్డి, మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ రంగారావు, ప్రసన్నకుమారి, సహాయాధికారులు పి.అంకమ్మరావు, కిషోర్‌బాబు, బి.ఉషా, రాజశేఖర్ పాల్గొన్నారు.

అక్రమ రవాణా అరికట్టేందుకు సహకరించాలి

● జీఆర్పీ ఎస్సై భాస్కర్

బాపట్ల, జనవరి 20 : నగదు, గంజాయి, మద్యం, మాదకద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు రైల్వే పోలీసులకు సహకరించాలని ఎస్సై పి.భాస్కర్ ఆటోడ్రైవర్లను కోరారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అక్రమ రవాణాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి తగిన సమాచారం అందించాలని ఆటోడ్రైవర్లకు సూచించారు. బాపట్ల రైల్వేస్టేషన్ ప్రాంగణంలో శనివారం ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌పీఎస్ ఏఎస్సై రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

● బాపట్ల, జనవరి 20 : మైనర్లు వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురైతే వాహన యజమానిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బాపట్ల ట్రాఫిక్ ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నోయాక్సిడెంట్‌డే కార్యక్రమాన్ని బాపట్లలో సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ఎస్సై నిర్వహించారు. వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా, ట్రాఫిక్ రూల్స్ పాటించటంతోపాటు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. వాహనచోదకులు, సిబ్బంది పాల్గొన్నారు.

భూహక్కుల చట్టం తక్షణమే రద్దుచేయాలి

● బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమా లీలా కృష్ణ

బాపట్ల, జనవరి 20 : ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కుల చట్టం తక్షణమే రద్దు చేయాలని బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమా లీలా కృష్ణ డిమాండ్ చేశారు. చట్టం రద్దు కోరుతూ బాపట్ల పాతబస్టాండ్ కూడలిలో న్యాయవాదులు చేస్తున్న రిలేనిరాహారదీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. శనివారం దీక్షలో న్యాయవాదులు జి.సువర్ణనాగమోహిని, చొప్పకట్ల ఆంజనేయులు, ఎల్‌వి. బ్రహ్మం, నిభానుపూడి శ్రీహరి ప్రకాష్ కూర్చొన్నారు. వీరికి సంఘీభావంగా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. దీనిని రద్దు చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు బండిరామ్మూర్తినాయుడు, ఎస్.రవీంద్రబాబు, నాగలక్ష్మి, దుడ్డుకూరి శ్రీరామమూర్తి, తాతా వెంకటేశ్వరరావు, ఫిలిఫ్, బెజ్జం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



బాపట్లలో రిలే నిరాహారదీక్ష చేస్తున్న న్యాయవాదులు

జగన్ పాలనలో ఒక్కో గిరిజనుడిపై రూ.90వేలు అప్పు

● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ కొండారెడ్డి

బాపట్ల రూరల్, జనవరి 20 : జగన్‌రెడ్డి సైకో పాలన కారణంగా రాష్ట్రంలో ఒక్కో గిరిజనుడిపై రూ.90 వేల అప్పు పడిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డాక్టర్ కొండారెడ్డి నరహరి ప్రసాద్ అన్నారు. బాపట్ల మండలంలోని స్టూవర్టుపురం గిరిజన కాలనీలను శనివారం ఆయన సందర్శించారు. టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి చుక్కా పాల్, బాపట్ల జిల్లా టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీను ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన గిరిజన గ్రామాలు, గిరిజనకాలనీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ అంటూ అవినీతి కేంద్రీకరణ చేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారన్నారు. సైకో జగన్‌రెడ్డి రాష్ట్రంలో గిరిజనులను అప్పుల ఊబిలో ముంచాడని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికి జగన్మోహనరెడ్డి 13 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ లెక్కన చూస్తే 5 కోట్ల ఆంధ్రులకు ఒక్కొక్కరి తలపై రూ.2 లక్షల 60 వేల అప్పు ఉందన్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది గిరిజనులు ఉండగా ఒక్కొక్కరి నెత్తిపై రూ.91 వేల అప్పు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు మల్లేశ్వరరావు, రేపల్లె నియోజకవర్గ టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల హుండీ లెక్కింపు

పిట్టలవానిపాలెం, జనవరి 20 : మండల పరిధిలోని చందోలు గ్రామంలో ఉన్న శ్రీబగళాముఖి అమ్మవారు, శ్రీలింగోద్భవస్వామి, శ్రీచెన్నకేశవస్వామి వార్లకు భక్తులు సమర్పించిన హుండీల లెక్కింపును శనివారం నిర్వహించినట్లు మూడు దేవస్థానాల ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.నరసింహమూర్తి తెలిపారు. శ్రీలింగోద్భవదేవస్థానానికి చెందిన హుండీ ఆదాయం రూ.29,501, శ్రీచెన్నకేశవస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.8,525, శ్రీబగళాముఖి అమ్మవారి దేవస్థానం హుండీ ఆదాయం రూ..3,90,396 వచ్చినట్టు నరసింహమూర్తి తెలిపారు. బాపట్ల డివిజన్ దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వి.శ్యామల, పొన్నూరుకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ పి.రాజేష్, ఎన్.సతీష్, చందోలు పోలీసు సిబ్బంది కె.త్రిశూలపాణి, ఆలయ ఛైర్మన్ మోదుగుల ప్రభాకరరెడ్డి, ఆలయ సభ్యులు పెనుగొండ బాలకృష్ణమూర్తి, ఆలయ పూజరులు దండిభొట్ల శ్రీనివాస్, వేదాంతం వరదాచార్యులు, కుంచాల నరసారెడ్డి, భవనంవారిపాలెం శ్రీకోదండ రామ మహిళ భక్త సమాజం, భక్తులు ఆలపాటు వెంకట రమణరావు, వక్కలగడ్డ ప్రసాద్, ఆవుల రాంబాబు, దేవస్థానం సిబ్బంది కె.శ్రీనివాసరావు, ఆలయ పూజారులు తదితరులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.



కానుకల హుండీని లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది, భక్తులు

24న అంతర్ కళాశాలల క్రీడా పోటీలు

పిట్టలవానిపాలెం, జనవరి 20 : మండలంలోని ఖాజీపాలెం కెవిఆర్‌కెవిఆర్ అండ్ ఎంకెఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 24న కళాశాల 43వ క్రీడా వార్షికోత్సవం, డాక్టర్ డి.ఎస్.రాజు జూనియర్ కళాశాల 27వ క్రీడా వార్షికోత్సవం క్యాక్రమాలు, అదే రోజు మధ్యాహ్నం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల అంతర్ కళాశాలల క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్, 2023-2024 సంవత్సరానికి సంబంధించి పురుషుల, మహిళల క్రీడా పోటీలు జరుగుతాయని కళాశాల పాలకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారని ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.శివప్రసాద్, బిహెచ్ సుబ్బరాజు సంయుక్తంగా తెలిపారు.

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం

● సీఐటీయూ జిల్లా కార్యదర్శి మజుందార్



బాపట్ల పాత బస్టాండ్‌లో జీబీసీ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్

బాపట్ల,జనవరి 20 : అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సి.హెచ్ మజుందార్ అన్నారు. 40 రోజులుగా అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం స్పందించకపోవటంతో శనివారం ఐసిడిఎస్ కార్యాలయం దగ్గర నుంచి పాతబస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్‌లో జీబీసీరోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. మజుందార్ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపి అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు వెలగా శైలశ్రీ, సీతామహలక్ష్మి, భారతి, పద్మ, శ్రీలత, గీత, అతహర్, సిఐటియు నాయకులు జె.శామ్యూల్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు ఏఐటీయూసీ సంఘీభావం

అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోరుతూ 40రోజులుగా చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా బాపట్ల ఏఐటీయూసీ నాయకులు శనివారం ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జీబీసీరోడ్డుపై రాస్తారోకో చేశారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్, సీనియర్ నాయకులు జెబి.శ్రీధర్, జె.భారతి, సుజాత, పి.శ్రీను, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

● భట్టిప్రోలు, జనవరి 20 : అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మె శనివారం 40వ రోజుకు చేరుకుంది. శిబిరం వద్ద చేతులు పట్టుకుని మేము ఐకమత్యంతోనే ఉన్నామంటూ అధికారులు ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడినా, నోటీసులు ఇచ్చిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని నినాదాలు చేశారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ 40 రోజుల నుంచి అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలు రోడ్ల మీద కూర్చున్నప్పటికీ, విజయవాడలో జరుగుతున్న దీక్షలో పాల్గొన్న నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇదే వైఖరి కొనసాగి రాష్ట్ర నాయకులకు ఏదైనా జరిగితే జగన్మోహన్‌రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు పి.మనోజ్‌కుమార్, యూనియన్ నాయకులు రమాదేవి, సూర్యలక్ష్మి, గృహలక్ష్మి, వర్కర్లు చెల్లమ్మ, రత్నకుమారి, రూపారాణి, యోహాను కుమారి, వాణి, మమత పుష్ప, రజిత, సీత తదితరులు పాల్గొన్నారు.

● రేపల్లె, జనవరి 20 : అంగన్‌వాడీలు ఒంటరిగా ఉన్నారని ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, రాష్ట్రంలో కోటిమంది కార్మిక వర్గం, పలు సంఘాలు మద్దతు ఉందంటూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ అన్నారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కారం చేయాలంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు బస్టాండ్ సెంటర్‌లో శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రైస్‌మిల్, ఆటో, భవన నిర్మాణ, వ్యవసాయ, కార్మిక, రైతు, ఆశ, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతుగా నిలిచాయన్నారు. సీపీఐ నాయకుడు కన్నెగంటి రమేష్ మాట్లాడుతూ వేతనాలు పెంచటానికి ఇపుడు సరైన సమయం కాదంటూ డబ్బులు లేవంటూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రామకృష్ణ, సుబ్బారావు, కె.మల్లి, బి.నాగరాజు, కె.గోపి, కేవీ లక్ష్మణ్‌రావు, వై.కిషోర్, కె.రమేష్, ఆశీర్వాదం, కె.ఝాన్సీ, ఎస్.కృష్ణకుమారి, నిర్మల, జ్యోతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.



రేపల్లెలో రాస్తారోకో నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు, సీఐటీయూ, సీపీఐ, సీపీఎం నాయకులు

రేపు భారతీయులందరికీ పండుగ రోజు : జంజనం

భట్టిప్రోలు, జనవరి 20 : అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజైన జనవరి 22 భారతీయులందరికి పండుగ రోజని జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం మండలంలోని అన్ని దేవాలయాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ, హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, భజన సంకీర్తనలను నిర్వహించాలన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రతి ఒక్క భారతీయుడు ఇంటి ముందు దీపాలు వెలిగించాలని ఆయన చెప్పారు. మనకు చేరిన అయోధ్య అక్షింతలకు నమస్కరించి శిరస్సున ధరించాలన్నారు. తద్వారా అయోధ్య బాలరాముని ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరైన ఫలితాన్ని పొందాలని వివరించారు.

శ్రీరామ సంకీర్తనలతో అక్షింతలు పంపిణీ

బాపట్ల, జనవరి 20 : అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా శనివారం బాపట్లలో శ్రీరామ జయ రామ నామ సంకీర్తనతో అక్షింతలు పంపిణీ చేశారు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే స్టిక్కర్లను అందరికీ పంచుతూ జై శ్రీరామ్ నినాదాలతో పుర వీధులలో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో భావపురి పురోహితుల సంఘం నాయకులు గూడాభట్టు, శ్రీకాంత్, మోహన్, బాబునాగేంద్ర, సంఘసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

● పిట్టలవానిపాలెం, జనవరి 20 : అయోధ్యలో ఈనెల 22వ తేది రామమందిర ప్రతిష్ఠను పురస్కరించుకొని ఖాజీపాలెం గ్రామంలో ఆదివారం రాముల వారి శోభాయాత్ర పిట్టలవానిపాలెం మండలంలోని అన్నిదేవాలయాల వద్దకు తీసుకెళ్ళి అక్షింతలు సమర్పించటం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కార్యక్రమ నిర్వాహణ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందుకూరి రామరాజు, కూసంపూడి దేవేంద్రరాజు, గోకరాజు సుబ్బరాజు, కొత్తపల్లి ధనుంజయ వర్మ, అనంత చక్రవర్తి బృందావనం గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.

● వేమూరు, జనవరి 20 : మండలంలోని కాకర్లమూడి గ్రామంలో రామభక్త సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అయోధ్య రాముని అక్షింతలను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్ళి శ్రీరామ జయ రామ జయ జయ రామ నామ సంకీర్తనలతో రాముని అక్షింతలు, అయోధ్య రామ మందిర చిత్రపటాలను, కాషాయ రంగు పతాకాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపైన కాషాయ రంగు పతాకాన్ని ఎగురవేసి ప్రతి కుటుంబం రామ నామాన్ని పలికే విధంగా భక్త బృందం వారు రామ నామ సంకీర్తన జరిపారు.

పెన్షన్‌దారులకు దుప్పట్లు పంపిణీ

పిట్టలవానిపాలెం, జనవరి 20 : మండలంలోని మంతెనవారిపాలెం, కొత్తపాలెం, జిఎన్‌పాలెం గ్రామపంచాయతీలలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తనయుడు కోన నిఖిల్ ఆధ్వర్యంలో కోన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెన్షన్ దారులకు శనివారం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామపంచాయతీల సర్పంచ్‌లు దోమా వెంకటేశ్వరరెడ్డి, దబ్బకూటి మాధవరావు, ఎంపీపీ షేక్ బాజి, ఉప ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు, వైసీపీ మండల కన్వీనర్ ఉయ్యూరి లీలా శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు బి.సుబ్బారావు, యార్డు డైరెక్టర్ నర్రా శ్రీనివాసరావు, ఆయా సొసైటీల అధ్యక్షులు మండే విజయ్‌కుమార్, కూసంపూడి దేవేంద్రరాజు, మాజీ సర్పంచ్ బడుగు ప్రకాష్, కుంటం ప్రసన్నరాజు, ఆయాగ్రామసచివాలయాల ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు వలంటీర్లు పాల్గొన్నారు.

1079 సంఘాలకు రూ.39.69 కోట్లు మంజూరు

కర్లపాలెం, జనవరి 20 : కర్లపాలెం మండలంలోని 1079 డ్వాక్రా సంఘాలకు 10,822 మంది సభ్యులకు 39.69 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఏపీఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాల్గవ విడత వైఎస్సార్ ఆసరా విడత కార్యక్రమాన్ని ఎం.వి.రాజుపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. పాతూరులో డ్వాక్రా ముస్లిం మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ఏలీషాబాబు, కార్యదర్శి మోడి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ యల్లావుల ఏడుకొండలు, ఎంపీటీసీ షేక్.ఆసీఫ్ ఆలి, వైసీపీ నాయకులు అట్ల నాగేశ్వరరెడ్డి, ఏపిఎమ్ శ్రీనివాసరెడ్డి, మందపాటి పరమానందకుమార్, సీసీలు పూర్ణ చంద్రరావు, వివోఏలు మార్తమ్మ, నసీమా, వీరమ్మ పాల్గొన్నారు.

మరుప్రోలువారిపాలెంలో అక్రమ మద్యం స్వాధీనం

బాపట్ల, జనవరి 20 : మండలంలోని మరుప్రోలువారిపాలెం, చినబేతపూడి గ్రామాలలో శనివారం సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. సెబ్ సీఐ ఎస్.శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడి చేసి మరుప్రోలువారిపాలెం బ్రిడ్జి సమీపంలో మద్యం విక్రయిస్తున్న కోకి స్వామిరెడ్డిపై కేసు నమోదు చేసి అతని వద్ద ఉన్న 10 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్టూవర్టుపురం రైల్వేస్టేషన్ సమీపంలో చినబేతపూడి గ్రామంలో నాటుసారా తయారు చేస్తున్నట్లు గుర్తించి దాడి చేసి 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై ప్రభుదాసు, సిబ్బంది పాల్గొన్నారు.

● బాపట్ల రూరల్, జనవరి 20 : నాగేంద్రపురంలో శివయ్య తన కూల్‌డ్రింక్స్ షాపులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడని సమాచారం రావటంతో దాడి నిర్వహించి అతనిని అదుపులోకి తీసుకొని 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయటం జరిగిందని రూరల్ ఎస్సై సింగయ్య తెలిపారు. గ్రామాలలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

నగరం, జనవరి 20 : ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి బి.రూపశ్రీ అన్నారు. స్థానిక వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కళాశాల ఎన్ఎస్ఎస్ జాతీయ న్యాయ సేవా అథారిటీ మహిళా కమిషన్ ఆదేశానుసారం విద్యార్థులకు న్యాయ వ్యవస్థపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన ఉండాలని తెలిపారు. అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎల్.జగదీష్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు కాలానుగుణంగా న్యాయవ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరికృష్ణ, నగరం ఎస్ఐ బి.రామకృష్ణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వంలోనే రేపల్లె అభివృద్ధి : మోపిదేవి



అంబేద్కర్ పార్కు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ మోపిదేవి తదితరులు

రేపల్లె, జనవరి 20 : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. పాత పట్టణంలో అభివృద్ధి చేసిన రహదారి సెంట్రల్ లైటింగ్, బస్టాండ్ రోడ్డులోని అంబేద్కర్ పార్కును శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వందలాది కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు జగన్మోహన్‌రెడ్డికి అండగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఈవూరి గణేష్, ఛైర్‌పర్సన్ కట్టా మంగా, వైస్ ఛైర్మన్‌లు తూనుగుంట్ల కాశీవిశ్వనాథ గుప్తా, జీ.ప్రశాంత్, పట్టణంలోని కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి తరలివెళ్ళిన నేతన్నలు

భట్టిప్రోలు, జనవరి 20 : చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం మంగళగిరిలో జరుగుతున్న చేనేత మహాసభలకు భట్టిప్రోలులోని నేతన్నలు తరలివెళ్ళారు. మంగళగిరిలోని శ్రీ మార్కండేయ పద్మశాలీయ కల్యాణ మండపం ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 13వ మహాసభలకు రాష్ట్ర కమిటీ సభ్యులు గొట్టుముక్కల బాలాజీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు తరలివెళ్ళారు. ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి పరిశ్రమ రక్షణకు ఈ మహాసభల్లో తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటు పరిశ్రమ రక్షణకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందన్నారు. చేనేత నాయకులు, కార్మికులు కె.రామకోటేశ్వరరావు, మోహనరావు, పార్థసారధి, బాలకృష్ణ, వెంకట కృష్ణారావు, దుర్గ పాల్గొన్నారు.

వేటపాలెంలో వికసిత్ భారత్

చుండూరు, జనవరి 20 : కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని మండల ప్రత్యేకాధికారిణి జెనమ్మ తెలిపారు. శనివారం వేటపాలెం, పెనుకుదురుపాడులో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్, జన్‌ధన్‌యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ యోజన తదితర 33 పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు చేయూతను అందిస్తుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పథకాల గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానిక బీజేపీ నాయకులు, అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుగుణమ్మ, సర్పంచ్‌లు మంచికలపూడి దాసు, రుద్రపాటి శోభారాణి, తోట రామాంజనేయులు, బీజేపీ నాయకులు మందా జనార్థన్, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

క్రీడాకారులను సన్మానించిన ఎంపీపీ

వేమూరు, జనవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడల్లో విజేతలైన క్రీడాకారులను ఎంపీపీ ఎల్లమాటి మోహన్ రావు సన్మానించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో అనురాధ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో వాలీబాల్ షటిల్, క్రికెట్ పోటీల్లో నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు మెమోంటో, దుశ్శాలువాలతో అభినందనలు తెలుపుతూ సత్కరించారు. మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సమగ్రశిక్షలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలి : డీఈవో

బాపట్ల, జనవరి 20 : జిల్లా సమగ్రశిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఐఈ కోఆర్డినేటర్-1, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ -1, అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఉర్దూ)-1 పోస్టులకు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో పీవీజే రామారావు తెలిపారు. ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధితాధికారుల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని ఆయన కోరారు.



బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను అందిస్తున్న టీడీపీ నాయకులు

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలి : సురేష్

రేపల్లె, జనవరి 20 : రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాలుగున్నరేళ్ళలో అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని, వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు ద్వారా గద్దెదింపాలని టీడీపీ సీనియర్ నాయకుడు రేపల్లె సురేష్ అన్నారు. రేపల్లె మండలం తుమ్మల గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులు బాబు ష్యూరిటీ... భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంటింటికి తిరుగుతూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలుపుతూ కరపత్రాలను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణగతొక్కే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో నాలుగున్నరేళ్ళలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లే తప్పా ఒక రహదారిపై తట్టడు మట్టి వేసిన దాఖలాలు లేవన్నారు. రానున్న రోజుల్లో అనగాని సత్యప్రసాద్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గరికపాటి కైలాస్, పొట్లూరి రాజశేఖర్, సనకా సుధీర్, జనసేన నాయకులు రేపల్లె గోపి, హనుమా, గరికపాటి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సాగు, తాగునీరు అందించటంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

● రాష్ట్ర టీడీపీ రైతు కార్యదర్శి మేకా

రేపల్లె, జనవరి 20 : కృష్ణా డెల్టాకు సాగు, తాగునీరు అందించటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రాష్ట్ర టీడీపీ రైతు కార్యదర్శి మేకా వెంకట శివరామకృష్ణ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ కృష్ణా, వెస్ట్ అండ్ డివిజన్ పరిధిలో 5 లక్షల ఎకరాల పంట భూమి ఉందని, ఆరుతడి పంటలకు సాగునీరు అందించలేదని అన్నారు. రేపల్లె సబ్‌డివిజన్ పరిధిలో గల లక్షా యాభైవేల ఎకరాల సాగు భూమిలో ఆరుతడి పంటైన మినుము, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలు సాగునీరు అందక ఎండిపోతున్నాయని జలవనరుల శాఖాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. తుఫాన్ కారణంగా ఖరీఫ్‌పంటలు రైతులు నష్టపోతే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైన లేదని, ఆరుతడి పంటలైనా కాపాడుకుందామంటే సాగునీరు అందించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. తీరప్రాంతంలో అన్ని గ్రామాల్లో తాగునీటి చెరువులు ఎండిపోయాయని తక్షణమే జలవనరుల శాఖాధికారులు దృష్టిసారించి నీరు విడుదల చేయాలని కోరారు. వెల్లటూరు. కూచినపూడి బ్యాంక్ కెనాల్‌కు కావాల్సిన నీరు వదలని ఎడల ప్రభుత్వంపై నిరసన తెలియజేస్తూ రాస్తారోకోలు చేయటానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా తెలుగు రైతు అధికార నాయకులు పీవీ చింతారావు, కుదరవల్లి వెంకటేశ్వరరావు, చింతల సుబ్బారావు, ఓగిబోయిన వెంకట్‌యాదవ్, రేపల్లె రామాంజనేయులు తదితరులు డిమాండ్ చేశారు.

అంగన్‌వాడీల సమ్మెకు అఖిలపక్షం పూర్తి మద్దతు

● రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయా పార్టీల నాయకుల ప్రకటన

కొల్లూరు, జనవరి 20 : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు అఖిలపక్షం నాయకులు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె 40వ రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా అఖిలపక్షం పార్టీలతో సీఐటీయూ నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, మాల మహానాడు, మాదిగ దండోరా, బీసీ సంఘాల నాయకులు పాల్గొని సమ్మెకు సంఘీభావం, మద్దతు తెలిపారు. ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి నిత్యవసర ధరలకు అనుగుణంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.7 వేల వేతనాన్ని రూ.10,500లకు పెంచడం జరిగిందన్నారు. అప్పటికీ ఇప్పటికీ నిత్యవసర ధరల వ్యత్యాసం రెండింతలు పెరిగిందని, వేతన పెంపు చేయాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని అఖిలపక్షం నాయకులు సభాముఖంగా పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, మాజీ ఎంపీపీలు డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్, అమర్తలూరి కృపానందం, జనసేన మండల అధ్యక్షుడు బి.చలమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గ్రేస్ ఫౌండేషన్ అధినేత షాలేం రాజు, సీపీఎం నాయకుడు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ నాయకుడు బావిరెడ్డి ప్రభాకరరావు, టీడీపీ నాయకులు కాసరనేని మోహన్, మున్నంగి విజయ్‌కుమార్, పెదపూడి నాగరాజు, సీఐటీయూ నాయకులు సుబ్బారావు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు ఝాన్సీ, బాల, సౌభాగ్యలక్ష్మీ, భాగ్యం, వనజ, ఎస్‌సి, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ మండల అధ్యక్షుడు మురళీకృష్ణ

తిరుపతయ్య మృతదేహం అప్పగించాలంటూ ధర్నా

అమృతలూరు, జనవరి 20 : బొలిమేర తిరుపతయ్య మృతదేహం అప్పజెప్పాలంటూ బంధువులు, కుటుంబసభ్యులు, సంఘస్తులు శనివారం ధర్నా చేశారు. మండలంలోని ఇంటూరు గ్రామానికి చెందిన బొలిమేర తిరుపతయ్య గత ఏడాది అక్టోబరు నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనేపధ్యంలో తిరుపతయ్య గ్రామంలోనే హత్య గావించినట్లు కుటుంబసభ్యులకు తెలియడంతో వారు పోలీసులు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా తిరుపతయ్య మృతదేహాన్ని అప్పగించాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు చందోలు-తెనాలి ప్రధాన రహదారిపై టెంట్ వేసి బైఠాయించారు. సంఘీభావం తెలిపిన మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పొందుగల చైతన్య మాట్లాడుతూ కొంత మంది అగ్రవర్ణాలతో నిందితులు కుమ్మక్కై తిరుపతయ్యను హత్యగావించినట్లు చెప్పారు. మృతదేహం కోసం తాము రాస్తారోకో చేస్తుంటే నిందితులుగా పేర్కొన్న వారి ఇళ్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారని, దీనిపై పోలీసులు క్షుణంగా విచారణ జరపాలన్నారు. పోలీసులు పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి రాత్రి అయినా రాస్తారోకో విరమించలేదు. రేపల్లె సీఐ నజీర్‌బేగ్, ఎస్ఐలు సురేష్ అనీల్‌కుమార్, నవీన్‌కుమార్, రాజ్యలక్ష్మీలు బందోబస్తు నిర్వహిస్తున్నారు.



ఇంటూరులో రాస్తారోకో చేస్తున్న తిరుపతయ్య బంధువులు

అగ్నికి ఆహుతైన ఇళ్లు

తిరుపతయ్య హత్యకేసులో నిందితులుగా పేర్కొన్న వారి ఇళ్ళతో పాటు వారి పక్క ఉన్న ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న పొన్నూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. మంటల్లో రెండు పూర్తిగా కాలిపోగా, నాలుగు ఇళ్ళ పాక్షికంగా దెబ్బతిన్నాయి, ఒక ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయినట్లు అగ్నిమాపక శాఖ హెడ్ కానిస్టేబుల్ గణేష్‌కుమార్ తెలిపారు.

పంట పొలాలకు తాగునీరు మళ్లింపు

» వెంపరాల మేజర్ కాలువలో నీరు కిందకు రాకుండా అడ్డగింత



కూకట్లపల్లి వద్ద కాలువకు అడ్డుగా వేసి పంట పొలాలకు పెడుతున్న నీరు

బల్లికురవ, జనవరి 20: తాగునీటి అవసరాలకు విడుదలచేసిన సాగర్ నీరు పంటలకు పెడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవటం వలనే ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని వెంపరాల మేజర్ కాలువ ద్వారా వచ్చే నీటిని కొందరు వ్యర్థాలను అడ్డుగా వేసి కూకట్లపల్లి గ్రామం వద్ద నీటిని పంట పొలాలకు మళ్లిస్తున్నారు. కొప్పెరపాడు రైతులు కూడా తమ పంటలకు కూడా నీటిని పెట్టుకోవాలని మేజర్ కాలువ పైకి వెళ్లి అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగించే చర్యలు చేపట్టారు. ఈక్రమంలో అక్కడి రైతులు నీటిని కిందకు రానివ్వమని వాదనకు దిగారు. దీంతో రైతుల మధ్య వివాదం నెలకొంది. ఇలా అయితే చెరువులకు నీరు ఎలా చేరుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ చేపడితేనే తాగునీటి చెరువులకు పూర్తిస్థాయిలో నీరు చేరుతుందని వారు తెలిపారు.

25న కేఆర్‌కేలో జాబ్ మేళా

అద్దంకిటౌన్, జనవరి 20: శింగరకొండ సమీపంలోని కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మోహనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీసీఏ, పీజీ చేసిన విద్యార్థులు జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. యాఐటీ యూనివర్స్, పేటీఎం, హీరో మోటోకార్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, తదితర కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటాయని జేకేసీ సమన్వయకర్త ఎస్.షర్మిలారాణి తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు విద్యార్థులు 24వ తేది మధ్యాహ్నం 2 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలోని జేకేసీ సెంటర్ అధికారులను సంప్రదించాలని కోరారు.

'సమస్యలు సృష్టిస్తే చర్యలు'

చీరాలటౌన్, జనవరి 20: ఇటీవల ఓవర్గాన్ని దూషించి రిమాండ్‌కు వెళ్లి వచ్చిన వారి మద్దతుదారులు శనివారం రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణను కలిశారు. ఘటనలో వారి వర్గానికి ఎటువంటి సంబంధం లేదని వివరించారు. మరోవర్గం వారు ఉద్దేశ పూర్వకంగానే కేసులో ఇరికించినట్లు చెప్పారు. దీనిపై వారినుంచి సీఐ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు. చట్టం అందరికీ సమానమేనని, కుల మత ప్రాంతాల బేధాలు సృష్టించి సమస్యలు రేకెత్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై మరోవర్గం కూడా ఆదివారం పోలీసులను కలిసి మరికొంత సమాచారంతో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

ఇసుక టిప్పర్, ట్రాక్టర్ స్వాధీనం

అద్దంకి, జనవరి 20: గుండ్లకమ్మ నది నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అద్దంకి పట్టణ సమీపంలోని గుండ్లకమ్మ నది నుంచి శనివారం ఇసుక తరలిస్తున్న ఒక టిప్పర్, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

నవోదయ పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆర్‌జేడీ



పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్న ఆర్‌జేడీ సుబ్బారావు

అద్దంకిటౌన్, జనవరి 20: అద్దంకి పట్టణంలోని శ్రీప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీప్రకాశం బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ ఆర్‌జేడీ సుబ్బారావు పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 264 మంది విద్యార్థులకుగాను 190 మంది హాజరయ్యారు. అలాగే, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 234 మంది విద్యార్థులకుగాను 170 మంది హాజరైనట్టు ఎంఈవోలు గంగాధరరావు, బి.సుధాకరరావు తెలిపారు. పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంఈవోలకు ఆర్‌జేడీ సూచించారు.

సమష్టి కృషితో సత్ఫలితాలు

» ఎమ్మెల్యే కరణం బలరాం



శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బలరాం

వేటపాలెం(చీరాల), జనవరి 20: సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించవచ్చునని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. కొత్తపేటలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 విద్యుత్ సబ్‌స్టేషన్‌ను, దేశాయిపేటలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల షెడ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఆయా సందర్భాల్లో ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు లోఓల్టేజి సమస్య లేకుండా మార్గం సుగమమైందన్నారు. కార్యక్ర మంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, విద్యుత్‌శాఖ ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ దామస్‌జానీ, డీఈలు గోపాలరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శ్రీనివాసులు, నాయకులు బొడ్డు సుబ్బారావు, కందేటి రమణ, దంతం వెంకట సుబ్బారావు, జంగిలి రామారావు, పులి వెంకటేశ్వర్లు, లేళ్ల శ్రీధర్, దంతం మంతు, జిడుగు మస్తాన్ పాల్గొన్నారు.

అనంతరం చీరాల మండలం తోటవారిపాలెంలో రెండురోజుల క్రితం విద్యుత్‌షాక్‌తో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే బలరాం పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, నాదెండ్ల కోటేశ్వరరావు, కట్టా గంగయ్య, దంతం హనుమంతరావు, ప్రతాప్, సుకీ ర్తన, తదితరులు ఉన్నారు.

ప్రమాదకరంగా రాజుపాలెం కూడలి

మార్టూరు, జనవరి 20: సింహపురి ఎక్స్‌ప్రెస్ హైవేను 6 లైన్లుగా విస్తరించే సమయంలో మండల పరిధిలో రాజుపాలెం కూడలి వద్ద అండరు పాస్‌ను నిర్మించక పోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో అక్కడ ఉన్న రోడ్డు క్రాసింగ్‌ను హైవే అధికారులు మూసి వేశారు. చీరాల నుంచి పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, బల్లికురవ, కొమ్మాలపాడు, గ్రామాల మీదుగా వినుకొండ వెళ్లేందుకు రాజుపాలెం కూడలిని క్రాస్‌చేస్తే ప్రయాణం సులభతరంగా ఉంటుంది. ఈ కూడలిలో అండరు పాస్ ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది.

డేగరమూడి వైపు నుంచి వచ్చే వాహనదారులు రోడ్డు దాటేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే మండలంలోని డేగరమూడి, యద్దనపూడి మండలంలోని చింతపల్లిపాడు గ్రామాలకు చెందిన రైతుల పొలాలు జాతీయ రహదారికి పడమర వైపున ఉన్నాయి. దాంతో రోజూ ఈ పొలాలుకు వెళ్లేందుకు రోడ్డు దాటి వెళ్లాల్సిందే. అలాగే, పశుపోషకులు గొర్రెలు, మేకలను మేపుకోవడానికి రోజూ రోడ్డు దాటి వెళుతుంటారు. రోడ్డు దాటే సమయంలో వాహనాల కిందపడి గొర్రెలు, మేకలు మృతి చెందిన సంఘటనలు జరిగాయి. మనుషుల ప్రాణాలతో పాటు పశువులు కూడా రోడ్డు ప్రమాదాల బారినపడిన సందర్భాలు ఉన్నాయి. మండల పరిధిలో రాజుపాలెం కూడలితో పాటు, జొన్నతాళి సెంటరు, కోలలపూడి రోడ్డు వద్ద ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వాహనదారులే కాకుండా పశుపోషకులు రోడ్డు దాటడానికి, పశువులను రోడ్డు దాటించడానికి ఇబ్బందులు పడుతున్నారు.

విధ్వంసానికి ప్రతిరూపం వైసీపీ పాలన

» టిడ్కో ఇళ్లు పూర్తిచేయలేని చేతగాని ప్రభుత్వం

» ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్



అద్దంకిలోని మౌలానగర్‌లో టీడీపీ మినీమేనిఫెస్టో కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్

అద్దంకి, జనవరి 20: జగన్‌రెడ్డి పాలన అంతా దోపిడీ, దౌర్జన్యాలు, విధ్వంసానికి ప్రతిరూపమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని 1వ వార్డులో బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి ఇంటింటికి తిరిగి టీడీపీ మినీ మేనిఫెస్టో గురించి వివరించి కరపత్రాలు అందజేశారు. ఇందులో మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసినందుకు కృతజ్ఞతగా ఏర్పాటుచేసిన కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేశారు. కొత్తదామావారి పాలెం, మౌలానగర్, కాకానిపాలెం, దూదేకులపాలెంలో పర్యటించారు. అనంతరం జరిగన సభలో ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలలో టిడ్కో ఇళ్ళలో అసంపూర్తిగా ఉన్న పది శాతం పనులు పూర్తి చేయలేని చెత్త ప్రభుత్వం అధికారంలో ఉండటం దురదృష్టకరమన్నారు. వైసీపీ పాలనలో పేదలకు సొంతింటి కల భారంగా మారిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అద్దంకి పట్టణ దాహార్తి తీర్చేందుకు రూ.84 కోట్లు మంజూరుచేసినట్టు చెప్పారు. ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో గృహాలను పేదలకు ఉచితంగా అందజేస్తామన్నారు. వైసీపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామన్నారు. ఎన్నికల సమయంలో జగన్‌రెడ్డి మద్యపాన నిషేధం హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు తదితర పథకాలు అందించనున్నట్టు చెప్పారు. వైసీపీ పాలనలో ప్రచారం కోసం పథకాలు, అమలుకు వచ్చేసరికి ఆంక్షలుగా ఉందన్నారు. అబద్ధపు మాటలతో గారడీలే వైసీపీ ప్రభుత్వ లక్ష్యాలని అన్నారు. కార్యక్రమాలలో టీడీపీ నేతలు చిన్ని శ్రీనివాసరావు, వడ్డవల్లి పూర్ణచంద్రరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, కాకాని అశోక్, గోరంట్ల లక్ష్మణదాస్, కోనేటి అనిల్, రహమాన్, ఖాశీం తదితరులు పాల్గొన్నారు.

పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే

అద్దంకి, జనవరి 20: అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో పలు కుటుంబాలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శనివారం రాత్రి పరామర్శించారు. పుష్కర కాలంగా కోమాలో ఉన్న మల్లెంపూడి శ్రీకుమార్‌ను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన సందిరెడ్డి శ్రీరాములు కుటుంబసభ్యులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న మురకొండ వీరాంజనేయులును పరామర్శించారు.

చెరువులకు చేరని సాగర్ జలాలు

» దిగువకు వెళ్లకుండా నిలిపివేత

» పొంచిఉన్న మంచినీటి ఎద్దడి

పర్చూరు, జనవరి 20: తాగునీటి అవసరాలకు సాగర్ నీరు విడుదలచేసినా ఆయకట్టు చివరకు చుక్కనీరు చేరలేదు. ఇప్పటికే పలు గ్రామాల్లోని మంచినీటి చెరువులు అడుగంటాయి. ఉన్న అరాకొర నీరు కాస్త రంగుమారి కలుషితంగా మారాయి. దీంతోపాటు దుర్గంధం కూడా వెదజల్లుతుంది. గత్యంతరం లేక ప్రజలు కలుషిత నీటినే ఉపయోగించుకుంటున్నారు. మంచినీటి అవసరాల కోసం సాగర్ జలాలు విడుదల చేయగా, చెరువులను నింపుకునేందుకు ఎదురుచూసిన అధికారులకు నిరాశే మిగిలింది.



కాలువను కమ్మేసిన చిల్లచెట్లు, ముళ్ళ పొదలు



నూతలపాడు మైనర్‌కు చేరని చుక్కనీరు

పర్చూరు నియోజకవర్గ పరిధిలో 82 మంచినీటి చెరువులు ఉన్నాయి. ఈచెరువులను సాగర్, కొమ్మమూరు కాలువతోపాటు, పర్చూరు వాగుద్వారా నింపాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం మంచినీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు చెరువులకు చేరకుండానే డ్యాం వద్ద నీటిని నిలిపివేశారు. పర్చూరు ఆయకట్టు చివర కావటంతో నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటుంది. ఓపక్క ఆయకట్టు చివర కావటంతోపాటు, ఉన్న సాగర్ కాలువలు చిల్లచెట్లు, ముళ్ళ పొదలతో నిండిపోయి ఉన్నాయి. దీంతో నీటి సరఫరా సక్రమంగా సాగటంలేదు.

ప్రస్తుతం మంచినీటి చెరువుల్లో నీరు అరకొరగానే ఉంది. ఉన్న నీరు కాస్త కలుషితంగా మారింది. ఆయా గ్రామాల్లో ఫిల్టర్ బెడ్‌లు పనిచేయకపోవటంతో శుద్ధి చేయకుండానే కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారు. గత్యంతరం లేక కలుషిత నీటినే ప్రజలు వినియోగించుకుంటున్నారు. చెరువుల్లో నీరు అడుగంటి ఉండటంతో వేసవిలో తాగునీటి కష్టాలు తప్పవేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సీఎం నియంతృత్వ ధోరణి విడనాడాలి

» సమ్మెపై స్పందించని ప్రభుత్వం

» అంగన్‌వాడీ కార్యకర్తల ధ్వజం



బల్లికురవ కూడలిలో మానవహారంతో నిరసన వ్యక్తంచేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు

చినగంజాం, జనవరి 20: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నియంతృత్వ ధోరణి వీడి అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.ప్రతాప్‌కుమార్ డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 40వ రోజుకు చేరింది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమంటే నోటీసులు పంపుతూ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతుందని అన్నారు.కార్యక్రమంలో మండల పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి

చీరాల, జనవరి 20: అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు ఎం.వసంతరావు, ఎన్.బాబూరావు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ నిరంకుశవైఖరి వీడాలన్నారు. కార్యక్రమంలో బి.వెంకటేశ్వర్లు, ప్రసాద్, కార్తీక్, జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



పర్చూరు సీడీపీవో కార్యాలయం ముందు ప్రార్థనలు చేస్తున్న అంగన్‌వాడీలు

40వ రోజుకు చేరిన సమ్మె

కారంచేడు(పర్చూరు), జనవరి 20: అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 40వ రోజుకు చేరింది. కారంచేడు తహసీల్దార్ కార్యాలయం ముందు మండలంలోని అంగన్‌వాడీలు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మనసు మారాలని ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యాకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. అలాగే, పర్చూరులోని సీడీపీవో కార్యాలయం ముందు అంగన్‌వాడీలుముఖ్యమంత్రి మనసు మారి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రార్థనలు నిర్వ హించారు. కార్యక్రమంలో మండలంలోని అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

అద్దంకిటౌన్: తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 40వ రోజుకు చేరుకుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా శిబిరం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు వస్తున్నారనే సమాచారంతో భారీగా పోలీసులు చేరుకున్నారు. నిరసన ర్యాలీతో అక్కడకు వచ్చిన అంగన్‌వాడీలను రాస్తారోకో చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు అక్కడినుంచి వెనుదిరిగారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు, బీఎస్పీ నాయకుడు మందా జోసఫ్, తదితరులు పాల్గొన్నారు.

మార్టూరులో రాస్తారోకో

మార్టూరు, జనవరి 20: మార్టూరు సెంటర్లో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం మార్టూరు, యద్దనపూడి మండలాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. అర గంట సేపు రోడ్డుపై నిలబడి వాహనాలను వెళ్లకుండా ట్రాఫిక్ ను నిలిపివేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా మార్టూరులో చేపట్టిన రాస్తారోకోతో రోడ్డు పై వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయంపై ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల హనుమంతరావును అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

అనంతరం ఏఎస్ఐ బాషాతో పాటు పోలీసు సిబ్బంది అంగన్‌వాడీలకు నచ్చచెప్పడంతో రాస్తారోకోను విరమించారు. తదనంతరం వారంతా స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి హనుమంతరావును విడుదల చేయాలని పోలీసులతో వాదనకు దిగారు. ఎట్టకేలకు పోలీసులు సొంత పూచీకత్తుపై హనుమంతరావును వదిలివేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు శ్యామల, దయమ్మ, రమాదేవి, రాణి, సుహాసిని, కోటేశ్వరి, రాజేశ్వరి, అంజలి, పాల కుమారి, యద్దనపూడి మండలానికి చెందిన రేవతి ప్రేమానందం, తదితరులు పాల్గొన్నారు.

బల్లికురవలో మానవహారం

బల్లికురవ, జనవరి 20: ప్రభుత్వం తమ సమస్యలపై మొండివైఖరిని విడనాడాలని అంగన్‌వాడీ కార్యకర్తలు శనివారం మానవహారంతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత 40 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు, వీవోఏలు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నేతలు నాగమణి, అనురాధ, సరస్వతి, వెంకటరమణ, బారతి, శివపావనీ, సునంద, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ నేతల ఒత్తిడితో తెరిచిన కేంద్రం

యద్దనపూడి(మార్టూరు), జనవరి 20: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేస్తుండగా, యద్దనపూడి మండలం పూనూరులో శనివారం ఉదయం కొంతమంది వైసీపీ నేతలు ఒత్తిడితో కేంద్రాన్ని తెరిచారు. ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని వైసీపీ నేతలు ఒత్తిడి చేయడంతో ఆయా ప్రసన్న తలుపులు తెరిచారు. అనంతరం ఆయా ఈవిషయాన్ని సహచర అంగన్‌వాడీలకు తెలియచేయడంతో సీఐటీయూ మండల మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న ఆధ్వర్యంలో మండలంలోని దాదాపు 20 మంది కార్యకర్తలు కేంద్రం వద్దకు వచ్చారు. తెరచి ఉంచిన కేంద్రాన్ని మూసివేయించి తాళం వేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు దేవరాణి, హేమలత, రమాదేవి, సౌభాగ్యవతి తదితరులు పాల్గొన్నారు.



మార్టూరు: పూనూరులో బలవంతంగా తెరిపించిన కేంద్రం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు

రేపు అద్దంకి మున్సిపల్ సమావేశం

అద్దంకి, జనవరి 20: అద్దంకి మున్సిపల్ సాధారణ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. చైర్‌పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

మేలుజాతి పశుసంపదపై ప్రత్యేక దృష్టి

మార్టూరు, జనవరి 20: మండలంలోని బొల్లాపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆవుకు రెండోసారి మేలు జాతి ఒంగోలు పిండాన్ని అమర్చారు. చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం పశువైద్యులు డాక్టర్ సోమశేఖర్ ఐవీఎఫ్ పిండ మార్పిడి విధానం ద్వారా ఆవుకు గర్భధారణ చేశారు. గత ఏడాది కూడా ఐవీఎఫ్ పిండ మార్పిడి విధానం ద్వారా ఈ ఆవులో చదలవాడకు చెందిన పశువైద్యుల సహకారంతో పిండాన్ని ప్రవేశపెట్టారు. దాంతో ఆవు మేలుజాతి ఒంగోలు కోడె దూడకు గత ఏడాది జన్మ నిచ్చింది. ఈసందర్భంగా పశువైద్యులు డాక్టర్ సోమశేఖర్ మాట్లాడుతూ జన్యుపరంగా మేలు జాతి పశువులను తక్కువ సమయంలో వృద్ధి చేయడానికి ఐవీఎఫ్ పిండ మార్పిడి విధానం అనుకూలమైన పద్ధతి అని చెప్పారు. కార్యక్రమంలో కోనంకి పశువైద్యులు డాక్టర్ క్రాంతికిరణ్, ఆదర్శ రైతు వీరవల్లి కృష్ణమూర్తి, రైతు భరోసా సిబ్బంది పాల్గొన్నారు.

రోటరీ సేవలు విస్తరణ

మార్టూరు, జనవరి 20: మార్టూరు రోటరీ క్లబ్‌ను శనివారం 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బి.శంకర రెడ్డి సందర్శించారు. ఉదయం ఎఫర్ట్ కార్యాలయం ఆవరణలో రోటరీ క్లబ్ సభ్యులతో సమావేశం ఏర్పాటుచేశారు. మార్టూరు రోటరీ క్లబ్ ద్వారా అందించిన సేవలను క్లబ్ అధ్యక్షులు తాళ్లూరి సాంబశివరావు డిస్ట్రిక్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. మరింతగా క్లబ్ సేవలను విస్తరించాలని కోరారు. అనంతరం క్లబ్ సభ్యులు, యువకులు, మహిళలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జాష్టి వెంకటమోహనరావు, ఇంటూరి ఆంజనేయులు, చెరుకూరి నాగేశ్వరరావు, జాష్టి సాంబశివరావు, చెన్నుపాటి బసవ రాములు, కొత్రపాటి కాజారావు, ఎం.ఈశ్వరప్రసాద్, శానంపూడి లక్ష్మయ్య, షేక్ కాజా హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

నవోదయ ప్రవేశ పరీక్షకు 207 మంది హాజరు

ఇంకొల్లు, జనవరి 20: ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన నవోదయలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు పర్చూరు బ్లాక్ పరిధిలో 207 మంది విద్యార్థులు హాజరైనట్లు మండల విద్యాశాఖాధికారి రాఘవరావు తెలిపారు. ఇంకొల్లు, చినగంజాం, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు మండలాలకు చెందిన 281 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా 207 మంది హాజరయ్యారని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్‌గా ప్రధానోపాధ్యాయుడు జి.శ్రీనివాసరావు వ్యవహరించగా, పరీక్షా కేంద్రాన్ని నవోదయ విద్యాలయం సీఎల్‌వో శ్రీనివాసరావు సందర్శించారు.

నేడు రావిపూడి ప్రథమ వర్ధంతి

ఇంకొల్లు, జనవరి 20:. ప్రముఖ హేతువాది రావిపూడి వెంకటాద్రి ప్రథమ వర్ధంతి ఇంకొల్లులోని రాడికల్ హ్యూమనిస్టు సెంటర్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు జరగనున్నట్లు హ్యూమనిస్టు సెంటర్ అధ్యక్షుడు మేడూరి సత్యనారాయణ తెలిపారు. పలువురు హేతువాద ప్రముఖులు పాల్గొని గ్రంథాలను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. హేతువాద, మానవవాద అంశాలపై ఉపన్యాసం చేస్తారని తెలిపారు.

ముడిరాయి లారీలు పట్టివేత

మార్టూరు, జనవరి 20: మండలంలోని నాగరాజుపల్లి గ్రామ సమీపంలో బల్లికురవ మండలంలోని గ్రానైట్ క్వారీల నుంచి మార్టూరులోని పరిశ్రమలకు ముడిరాయిని తరలిస్తున్న రెండు లారీలను శుక్రవారం అర్ధరాత్రి మైనింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా ముడిరాయి లారీలు మార్టూరు వస్తున్నాయి. వీటిని తనిఖీచేసి రెండులారీలను మార్టూరు స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీలలో మైనింగ్ ఏడీ ఈరేష్, ఆర్ఐ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

మద్యం బాటిళ్లు పట్టివేత

మార్టూరు, జనవరి 20: స్థానిక కిశోర్ కాలనీలో శనివారం సాయంతరం మద్యం బాటిళ్లను పట్టుకున్నట్టు ఏఎస్ఐ బాషా తెలిపారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న మహిళను అదుపులోకి తీసుకొని 7 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ చెప్పారు.

పశుసంపదను సంరక్షించాలి

పర్చూరు, జనవరి 20: పశుసంపదను సంరక్షించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి హనుమంతరావు అన్నారు. మండలంలోని తిమ్మరాజుపాలెంలో శనివారం జరిగిన గాలికుంటు వ్యాధి టీకాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పశువిజ్ఞాన బడి కార్యక్రమంలో పశువుల బీమా పథకాన్ని గురించి పశుపోషకులకు వివరించారు. గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో పర్చూరు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ మాధవి, అన్నంబొట్లవారిపాలెం పశువైద్యాధికారి అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక తయారుచేయాలి

బల్లికురవ, జనవరి 20: గ్రామాల అభివృద్ధి పనులకు సమిష్టిగా ప్రణాళిక తయారుచేయాలని ఎంపీడీవో బ్రహ్మయ్య అన్నారు. శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జీపీడీపీపై పంచాయతీ వార్డు మెంబర్లు, వెలుగు వీవోఏలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిధులను ఎలా వినియెగించుకోవాలని అనే దానిపై పలు సూచనలు చేశారు. సమావేశంలో ఎంపీపీ శ్రీలక్ష్మి, ఎంఈవో రమేష్, ఈవోపీఆర్డీ సుమతి, తదితరులు పాల్గొన్నారు.

పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య

బల్లికురవ, జనవరి 20: మండలంలోని చెన్నుపల్లికి చెందిన మందపాటి అంజయ్య (87)అనే వృద్ధుడు అనారోగ్యంతో జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి నర్సరావుపేట వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు, మృతుడి కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ బండి శ్రీనివాసరావు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

గుంటుపల్లిలో అక్షతలు పంపిణీ

బల్లికురవ, జనవరి 20: మండలంలోని గుంటుపల్లిలో శనివారం రాత్రి ఆధ్యాత్మిక శోభ నెలయొంది. అయోధ్య దేవాలయం నుంచి వచ్చిన అక్షతలను గ్రామంలోని పెద రామాలయంలో ఉంచి ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించి ఇంటింటికి పంపిణీ చేశారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అక్షతలు మా గ్రామానికి రావటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ప్రజలు తెలిపారు.

అంబేడ్కర్ భవన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

అద్దంకి, జనవరి 20: అంబేడ్కర్ భవన్‌లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తిచేసేందుకు సహకారం అందిస్తామని వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి అన్నారు. అంబేడ్కర్ భవన్‌లో తన సొంత నిధులు సుమారు లక్ష రూపాయలు వెచ్చించి కాకాని రాధాకృష్ణమూర్తి బోరు, మోటార్, విద్యుత్ సౌకర్యం కల్పించి శనివారం రాత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, కిరణ్, పూర్ణ, సురేంద్ర, నాగయ్య, గంగాధర్, బన్ను, వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

నేడు కారంచేడులో టీడీపీ కార్యాలయం ప్రారంభం

కారంచేడు(పర్చూరు), జనవరి 20: కారంచేడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభిస్తారు. అనంతరం పెదకాకాని శంకర్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక నేతలు కోరారు.

జనసేన జోనల్ కమిటీ సభ్యుడిగా గోరంట్ల సాయి

అద్దంకి, జనవరి 20: జనసేన పార్టీ ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ జోనల్ కమిటీ సభ్యుడిగా అద్దంకి పట్టణానికి చెందిన గోరంట్ల సాయిని నియమిస్తూ రాష్ట్ర కమిటీ నుంచి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. తన నియామకానికి సహకరించిన జన సేన నేతలకు సాయి కృతజ్ఞతలు తెలిపారు.